ఆరోగ్య తెలంగాణ కోసం కృషి




చిన్నారికి వైద్యం చేస్తున్న మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
- హేమాజీపూర్ గ్రామంలో పర్యటన
- గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా

20

ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY



మహబూబ్‌నగర్
ఆదివారం 20, ఆగస్టు 2017, పేజీలు 20

కోస్గి మండలం బొలవానిపల్లి పంచాయతీ పరిధిలోని పీసీ తండాకు సమీపంలో గల జొన్న రామన్నగుట్ట జీవవైవిధ్యానికి ప్రతీకగా మారింది. ఈ గుట్టపై ఇప్పటి వరకు 67 రకాల ఔషధ మొక్కలు, 18 రకాల పక్షి, 9 రకాల క్షీరద జాతులు, 12 రకాల సరీసృపాలను గుర్తించారు. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏటా శివరాత్రిన ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రభుత్వం స్పందించి గుట్టను పరిరక్షించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

\- కోస్గి రూరల్

సండే స్పెషల్
SUNDAY SPECIAL

- 50 ఎకరాల్లో విస్తరించిన ప్రాంతం
- అరుదైన జీవ జాతులు, ఔషధ మొక్కలకు నిలయం
- నెమళ్లు, రామ చిలుకలు, కింగ్ ఫిషర్‌లతో రెట్టింపవుతున్న అందం


10

జొన్నరామన్న గుట్టపై..
జీవ వైవిధ్యం






జొన్నరామన్న గుట్ట



గుట్టపై సంచరిస్తున్న కోనెంగలు



పరాన్న జీవి మొక్క (ప్యార సైట్)



ద్రవంతీ మొక్క

- ఇది మోటార్లు, పంపుల వరకే..
- బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన ప్రకటన
- ఈ ఒక్క అవినీతిని ఆపినా పాలమూరు పేదలకు 50 వేల ఇళ్లు దక్కేవి
- ఆధారాలతో సహా మీడియాకు వెల్లడి
- సంబంధం లేకపోతే సీఎం విచారణకు ఆదేశించాలని డిమాండ్
- పక్షం రోజులు వేచి చూసి, ప్రజా ఉద్యమం చేపడతాం


7

పాలమూరు-రంగారెడ్డిలో
రూ.2,500 కోట్ల స్కామ్



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగం

మన్నెంకొండకు పోటెత్తిన భక్తులు



స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

- శ్రావణ మాసం చివరి శనివారం కిటకిటలాడిన ఆలయం
- పిండి వంటలతో నైవేద్యం
- ప్రత్యేక పూజల నిర్వహణ

వార్త 3లో

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

ఆలయ అభివృద్ధికి కృషి

● టి. జగన్ మోహన్ రెడ్డి, పర్వతాపూర్ మైసమ్మ ఆలయ చైర్మెన్



నవాబ్‌పేట: జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన నవాబ్‌పేట మండలంలోని పర్వతాపూర్ మైసమ్మ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భక్తులకు మౌలిక వసతులు కల్పించడమే తమ ధ్యేయమని ఆలయ చైర్మెన్ టి జగన్ మో హన్ రెడ్డి శనివారం ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

మైసమ్మ ఆలయ అభివృద్ధి ప్రణాళిక ఉందా?

జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మైసమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఒకప్పుడు వారంలో ఒక రోజు ఉత్సవాలు జరిగేవి. కాని నేడు నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విలసిల్లుతోంది. భక్తుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులకు వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.

దట్టమైన అడవిలో ఉన్న అమ్మవారి చెంతకు వచ్చే భక్తులకు వసతులు ఏర్పాటు చేయడంలేదన్నవాదనలున్నాయి?

అమ్మవారి ఆలయం అడవిలో ఉండడం.. చుట్టూ అటవీశాఖ భూములు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటవి శాఖకు మరో చోట దేవాదాయ శాఖ ద్వారా భూమి ఇచ్చి ఆలయం ఆవరణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొని వసతులు కల్పిస్తాం. ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నాం. త్వరలో భూమి పరిశీలించిన తర్వాత అభివృద్ధి పనులు చేపడుతాం.

దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు ఏవైనా పంపారా?

ముఖ్యంగా భక్తులకు మూత్రశాలలు ఏర్పాటుతో పాటు తాగునీటి, మినీ వాటర్ ట్యాంక్‌ను, షెడ్లు, సత్రాలు, ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఇటీవలే నిర్ణయించాం. అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

ఆలయం దగ్గర అభివృద్ధి పనులు చేపడుతున్నారా?

ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు, క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే వధశాలకు సైతం ప్రత్యేక గదులు నిర్మించాలని ప్రతిపాదనలు పంపాం. ఆలయ గోపురంతో పాటు, ఇతర పనులు, ఇతర నిర్మాణాలు ఆధునీకరించాలని నిర్ణయించాం.

పార్కింగ్ లేక వాహనదారులకు ఇబ్బందులు కలుగడంలేదా?

ప్రయాణికులు, భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో త్వరలో పార్కింగ్ ఏర్పాటు చేస్తాం. వ్యాపారులకు సైతం ప్రత్యామ్నాయం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

భద్రతాపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

గతంలో రెండుసార్లు దుండగులు ఆలయ గోడలకు కన్నం కొట్టిన మాట వాస్తవమే. వీటిని దృష్టిలో ఉంచుకొని నవాబ్‌పేట పోలీసుల సహకారంతో రాత్రివేళలో గస్తి నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశాం.

చిన్ననాటి లక్ష్యం ఆచరణలోకి..

డ్రాయింగ్.. ఆర్టిస్ట్ సీతు

సాహిత్యం



చిత్రాలకు రూపమిస్తున్న ఆర్టిస్ట్ సీతు



కరువు రక్కసి పాలమూరు జిల్లాతో వసల వెళ్తున్న కుటుంబీకులపై చిత్రం - ఫైల్



థర్మకోల్‌తో తయారు చేసిన శివలింగం - ఫైల్

నారాయణపేట: చిన్ననాటి లక్ష్యం ఆచరణలోకి పెట్టాడు ఆర్టిస్ట్ సీతు (సీతారాములు). డ్రాయింగ్ పట్ల చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండడంతో ఆర్టిస్ట్ కావాలనే ఆకాంక్షతో ఆ లక్ష్యంతో ముందుకు సాగి నేడు ఆర్టిస్ట్‌గా రాణిస్తూ స్వయం ఉపాధితో సీతు ముందుకు వెళ్తున్నాడు.

మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నివాసముంటున్న ఆర్టిస్ట్ సీతారాములు, చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందడగు వేశాడు. డ్రాయింగ్ అంటేనే పంచప్రాణమైన ఆయనకు చిన్నప్పటి నుంచి బొమ్మలను గీస్తూ ఆసక్తిని పెంచుకున్నాడు. ఇంటర్ పూర్తిచేసిన ఆయన హైదరాబాద్‌లో ఆరు నెలలపాటు డ్రాయింగ్‌లో శిక్షణ పొందాడు. 1996లో జేఎన్ టీయూ హైదరాబాద్‌లో డ్రాయింగ్ కోర్సులో సీటు కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అంతటితో నిరాశ చెందకుండా.. సీటు లభించలేదని అసంతృప్తి చెందకుండా పట్టుదలతో ఆర్టిస్ట్ కావాలనే లక్ష్యంతో చిన్నచిన్న బ్యానర్లను, నేమ్ బోర్డ్‌లను రాస్తూ పట్టణంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే తనకున్న ప్రతిభా నైపుణ్యానికి పదునుపెట్టి తాను చిత్రించే చిత్రాలు, పేర్లు, బ్యానర్లు ఇలా ఏ పని చేసినా ఏకాగ్రతతతో చేయడంతో తాను అనుకున్న లక్ష్యాన్ని అంచెలంచెలుగా మార్పులు చేసుకుంటూ.. ప్రస్తుతం ఆర్టిస్ట్‌గా ఎదిగారు. ఎలాంటి బొమ్మలను అయినా తన చేతితో కార్డు బోర్డులు, బ్యానర్లపై చిత్రీకరిస్తున్నాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఎయిడ్స్‌పై కార్టున్లు, శాంతి కపోతం, చిన్న రాష్ట్రాలవల్ల అభివృద్ధి, లేబర్ పాలమూరు జిల్లాలో వలసల ప్రభావం తదితర సామాజిక, అధ్యాత్మిక, రాజకీయ అంశాలపై గణేష్ నిమజ్జనాల సందర్భంగా కార్డు, బోర్డులపై అలంకరణలకు తుది మెరుగులు దిద్దుతూ ఆర్టిస్ట్ సీతు తన మార్క్‌ను కనబరుస్తున్నాడు. 2015లో తెలంగాణ ఆవిర్భావం సంబరాల సందర్భంగా ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డును సీతు పేట మున్సిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ చంద్రకాంత్, ఎంపీపీ మణెమ్మ, సింగిల్ విండో అధ్యక్షుడు సత్యయాదవ్, వైస్ చైర్మన్ నందు నామాజీ తదితరుల చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. తాను కామాక్షి ఆర్ట్స్ అక్క లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన వేసే చిత్రాలను ఏకాగ్రతతో పరిశీలిస్తూ తనచేతికి పనిపెట్టడం జరిగిందని చెప్పుకొచ్చాడు. తాను నేర్చుకున్న ఆర్ట్‌ను పదిమందికి పంచాలనే లక్ష్యంతో చిన్నారులకు ఆర్ట్‌పై ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐదేళ్లుగా తన వద్ద సుభాష్ రోడ్‌కు చెందిన శివ జూనియర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడన్నాడు. కళాకారులకు చేయూత నందించి కళను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటే మరింతగా రాణించేందుకు అవకాశం ఉంటుందని సీతు ఆంధ్రజ్యోతికి వివరించారు.



సీతు గిసిన బట్టపై ప్రధాని నరేంద్రమోడీ చిత్రంతో నాయకులు - ఫైల్



రెండు రాష్ట్రాలు విడిపోతేనే అభివృద్ధి అని ఆనాటి అలంకరణ - ఫైల్

మమ్మల్ని గుర్తించండి

● భీంరెడ్డి, డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

లీడర్ వాయిస్



కోయిలకొండ రూరల్: చౌక ధర డీలర్లను ప్రభుత్వం గుర్తించి రూ.30వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో 815 మంది చౌకధర దుకాణాలను నడిపిస్తూ.. చాలీచాలని కమిషన్లతో జీవనోపాధి పొందుతున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ-ప్లస్ బయోమెట్రిక్ ద్వారా గ్రామీణ ప్రాంతాలల్లో టవర్ సిగ్నల్స్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఉన్న వారికి తొమ్మిది నిత్యావసర వస్తువులను అందించేది. ఇప్పుడు బియ్యం, కిరోసిన్ మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం గుర్తించి లబ్దిదారులకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తే బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వారు ఈ-ప్లస్ విధానం వలన నెలకు ఒకసారి అయినా వలసలు వెళ్లిన వారు వచ్చి చౌకధర దుకాణంలో సరుకులు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ విధానం బాగానే ఉంది కానీ బయో మెట్రిక్ సరిగ్గా పనిచేయక పోవడంతో ఒక్క కార్డుదారుడికి సరుకులు ఇవ్వడానికి 20నిమిషాల సమయం పడుతుంది. డీలర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించి హెల్త్‌కార్డులు, ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. డీలర్ల వృత్తుల్లో అకాలంగా మృతిచెందిన వారికి ఆర్థిక సహాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా ప్రతి ఒక్క డీలర్‌కు డబుల్‌బెడ్ రూం అందేలా చూడాలన్నారు.

ఆధ్యాత్మికం



దేవరకద్రలో వెలసిన శివాలయం



కోరిన కోరికలు తీర్చే శివయ్య

దేవరకద్ర: కొలిచిన వారికి కోరిన కోరికలు తీర్చి, కొంగు బంగారమై విలజిల్లుతున్న శివయ్య. దేవరకద్ర పట్టణంలో ఉన్న శివాలయానికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. స్వామిని కోరుకుంటే కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి సోమవారం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పట్టణంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల భక్తులకు శివాలయం ఇలవేల్పుగా మారింది. ఆలయంలో భక్తులు ప్రతి సోమవారం అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తామని పూజారి నాగరాజు తెలిపారు. ఈ ఆలయం ఔరంగాజేబు కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ ఆలయానికి 400ల సంవత్సరాల చరిత్ర ఉందని పూజారి తెలిపారు. కనుక భక్తులకు ఇలవేల్పుగా మారి కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరజిల్లుతుంటారని పూజారి తెలిపారు.



నాగరాజు, పూజారి

ఒకరికి ఉచితం.. మరొకరికి 50 శాతం

● జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యపై డీఈఓ సర్క్యులర్ జారీ



సర్క్యులర్ అందుకుంటున్న టీయూడబ్ల్యూజే నేతలు

మహబూబ్‌నగర్, విద్యావిభాగం: ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించే విషయమై డీఈఓ సోమిరెడ్డి శనివారం సర్క్యులర్‌ను జారీ చేశారు. ఒకరికి ఉచిత విద్యను అందించాలని, ఇద్దరు ఉంటే ఒకరికి ఉచితం, మరొకరికి 50 శాతం రాయితీ ఇవ్వాలని సర్క్యులర్‌లో పొందుపరిచారు. టీయూడబ్ల్యూజే నేతలు ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన ఈమేరకు తన కార్యలయంలో సర్క్యాలర్‌ను విడుదల చేశారు. గతంలోనూ ఇదే రకమైన సర్క్యాలర్ జారీ చేయగా కొన్ని పాఠశాలల యజమన్యాలు ఇబ్బంది పెడుతున్నాయని యూనియన్ జిల్లా అధ్యక్షుడు బస్వరాజు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో డీఈఓ సీరియస్‌గా స్పందించారు. యాజమాన్యాలంతా ఈ సర్క్యాలర్‌ను అమలు చేయాలని, ఎవరైనా ఇబ్బందులు పెడితే పాఠశాల నుంచే తనకు ఫోన్ చేయాలని చెప్పారు. జర్నలిస్టులలో చాలామంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఉన్నారని, అక్రిడేషన్ ఉన్న అందరికీ ఉచిత విద్య వర్తిస్తుందన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే నేతలు డీఈఓ సోమిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు నరేందర్, నాగరాజు, మోహన్ దాస్ పాల్గొన్నారు.

మన్నెంకొండకు పోటెత్తిన భక్తులు

● శ్రావణమాసం చివరి శనివారం కిటకిటలాడిన ఆలయం

● పిండి వంటలతో నైవేద్యం ● ప్రత్యేక పూజలు, అభిషేకాల నిర్వహణ

దేవరకద్ర: శ్రావణ మాసం చివరి శనివారం మన్నెంకొండ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి తరలివచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. గంటల తరబడి లైన్లలో నిల్చొని, మొక్కులు తీర్చుకున్నారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి, ఉపవాస దీక్షలను విరమించారు. అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు దేవస్థానం ఈఓ వెంకటాచారి తెలిపారు.



భక్తుల బారులు



గుండంలో స్నానాలు చేస్తున్న భక్తులు

కలెక్టరేట్‌ను తరలించొద్దని టీడీపీ ధర్నా



కరపత్రాలను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

మహబూబ్‌నగర్ టౌన్: ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్ భవనాన్ని ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ గడియారం చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి మహబూబ్‌నగర్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్ పీ వెంకటేష్ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ను ఇతర ప్రాంతాలకు మార్చొద్దని డిమాండ్ చేశారు. ఈ భవనం 15 ఎకరాల్లో, జిల్లా ప్రజలకు అందుబాటులో ఉందని అన్నారు. నాయకుల భూములకు రేట్లు రావాలనే ఉద్దేశంతో కలెక్టరేట్‌ను మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వం జిల్లాలను విభజించి మహబూబ్‌నగర్ జిల్లాను ఎడారిగా చేసిందన్నారు. ఇప్పుడు కలెక్టరేట్‌ను తరలిస్తే వ్యాపారులు రోడ్డున పడతారన్నారు. ర్యాలీ సందర్భంగా వ్యాపారులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని మార్చే బదులు ఇక్కడే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పార్టీ ప్రచార కార్యదర్శి మాలాద్రిరెడ్డి, ఉపాధ్యక్షుడు సమ్మద్‌ఖాన్ , ఎక్బాల్ అహ్మద్, బాలస్వామి, పట్టణ అధ్యక్షుడు షౌకత్ అలీ, గోపాల్‌రెడ్డి, ఫజల్, వెంకట్‌స్వామి, శ్రీనివాసులు, యాదయ్య పాల్గొన్నారు.

ఆధార్‌తోనే కేంద్రం నిధులు

● ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి ● వీడియోకాన్ఫరెన్స్‌లో ఏఎస్‌పీడీ భాస్కర్‌రావు

మహబూబ్‌నగర్, కలెక్టరేట్: పాఠశాలల విద్యార్థుల ఆధార్ నంబర్ ఆధారంతోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వనుందని ఏఎస్‌పీడీ భాస్కర్‌రావు తెలిపారు. ప్లానింగ్ కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్‌తో కలిసి శనివారం ఆయన అన్ని జిల్లాల, మండల విద్యాధికారులతో ఆధార్ ఎన్ రోల్‌మెంట్, చైల్డ్ ఇన్ ఫో తదితర అంశాలపై సమీక్షించారు. ఈ నెలాఖరులోగా ప్రతి విద్యార్థికి సంబంధించిన ఆధార్ నెంబర్‌ను చైల్డ్ ఇన్ ఫో డేటాకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. సెకండరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీలు, మాడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్, మైనారిటీ వెల్ఫేర్, మదర్సాలు, ఎన్ సీఎల్ పీ, సెంట్రల్ స్కూల్స్ అన్నీ విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఆధార్ నెంబర్‌ను సేకరించి, ఆయా పాఠశాలల వారిగా యూడైస్ కోడ్‌తో అనుసంధానం చేయాలని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను ఏఎస్‌పీడీ దృష్టికి తేగా, ఆయన నివృత్తి చేశారు. అనంతరం జిల్లాల వారీగా ఆధార్ అనుసంధానం ఎంత శాతం అయ్యిందని అడిగి తెలుసుకున్నారు.

1,95,060 మంది విద్యార్థుల ఎన్ రోల్ పూర్తి

డీఈఓ సోమిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 26 మండలాల్లో 1,850 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. మొత్తం విద్యార్థుల సంఖ్య యూడైస్ ప్రకారం 2,55,942 మందికి గాను 2,26066 మంది విద్యార్థుల ఎన్ రోల్‌మెంట్ ఉందన్నారు. వేరియేషన్ 29,876 మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 1,95,060 మంది విద్యార్థుల ఆధార్ ఎన్ రోల్‌మెంట్ పూర్తి చేశామన్నారు. వీసీలో డీఈఓతో పాటు సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్, అన్ని మండ లాల విద్యాధికారులు, డేటా ఆపరేటర్లు పాల్గొన్నారు.



వీసీలో పాల్గొన్న డీఈఓ సోమిరెడ్డి, ఎంఈఓలు



ఆశలు ఆవిరి

- తొలకరితో మురిసిపోయిన అన్నదాతలు
- వేల ఎకరాల్లో వివిధ పంటల సాగు
- ఆ తర్వాత కరుణించని వరుణుడు
- ఎండిపోతున్న మొక్కజొన్న, జొన్న
- దిక్కుతోచని స్థితిలో రైతన్నలు


వర్షాలులేక ఎండిన సాలనగర్ మల్లయ్య చెరువు

గండీడ్ : వర్షాకాలం మొదట్లో తొలకరి పలకరించడంతో అన్నదాతలు ఆనందంగా ఎంతో ఆశతో వేల కొద్ది అప్పులు చేసి పలు పంటలను సాగు చేశారు. ఆ తర్వాత కరుణుడు ముఖం చాటేయడంతో ఇప్పుడు దిగులు చెందుతున్నారు. పంటలు వేసిన కొన్నాళ్లకే వర్షాలు కురువక ఎండుముఖం పట్టాయి. రోజు రోజుకు రైతన్నలు ఎదురుచూసి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వర్షం ఇపుడు వస్తుందో, అప్పుడు వస్తుందోనని ఆకాశంలో కాస్తున్న కారుమబ్బులపై ఆశలు పెట్టుకుంటున్నారు. అయినా ఒక్క చినుకు కూడా రాలడం లేదు. వర్షాకాలం ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తున్నా మండలంలోని చెరువులు, కుంటల్లోకి చుక్కనీరు చేరలేదు. మండలంలో దాదాపు 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 3వేల ఎకరాల్లో జొన్న, 3 వేల ఎకరాల్లో కంది సాగు చేసినట్లు తెలుస్తోంది. ఒక్క కంది పంట మాత్రమే అక్కడక్కడ కొంతమేరకు బాగుంది. మిగతా పంటలు మాత్రం పూర్తిస్థాయిలో ఎండిపోతున్నాయి. ఇక ప్రతి వర్షాకాలం సీజన్ లో సుమారు 10వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఇపుడు పదో వంతు అంటే కేవలం 900 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ బోర్ల కింద నాట్లు వేశారు. మండలంలోని మహ్మదాబాద్, గండీడ్, వెన్నచెడ్, నంచర్ల, గాదిర్యాల్, రుసుంపల్లి, పెద్దవార్వల్, చిన్న వార్వల్, జక్లపల్లి, ముకర్లబాద్ తదితర గ్రామాల్లో పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.


పంటలెండుతున్నది వాస్తవమే..



పంటలు ఎండుతున్నది వాస్తవమే. మండలంలో సకాలంలో వర్షాలు కురువక తీవ్రస్థాయిలో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. మండల వ్యాప్తంగా ఎండుతున్న పంటలపై సర్వే చేపట్టి త్వరలో ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తాం. రైతులు నష్టపోతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు వివరంగా అందించేందుకు కృషి చేస్తాం.

● శారద, వ్యవసాయ అధికారిణి

అప్పులు ఎలా తీర్చాలో..



సుమారు మూడు ఎకరాల్లో 40 వేలకు పైగా అప్పులు చేసి మొక్కజొన్న పంటను సాగు చేశాను. కానీ వర్షాకాలం ఇలా నట్టేటా ముంచడం వల్ల చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. ఇక ప్రతినిత్యం దిక్కుతోచని స్థితిలో జీవనం గడపవల్సిన పరిస్థితి నెలకొంది.

● బసప్ప, రైతు, వెన్నచెడ్

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు



వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయే తప్పా చినుకు రాలడం లేదు. దీంతో ప్రతినిత్యం ఎండుతున్న పంటలను చూస్తూ ఏడ్చుకుంటూ ఉండడమే మా పని అయ్యింది. గతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదు.

● జోగు భీమయ్య, రైతు, రుసుంపల్లి

ఇప్పుడు వర్షం పడినా లాభం లేదు



వర్షాలు సకాలంలో కురిస్తే వేసిన పంటలకు ఎంతో మేలు జరిగేది. కానీ, పంటలు వేసి రెండు నెలలకు పైగా కావస్తున్నా వర్షం పడకపోవడంతో నేలపైనే కంకులను వదులుతున్నాయి. దీంతో ప్రస్తుతం వర్షం కురిసినా పంటలు దిగుబడికి మాత్రం రాలేని పరిస్థితి నెలకొంది.

● తుల్సమొల్ల రవి, రైతు, వెన్నచెడ్


వయ్యారిభామ కలుపు నివారణ ర్యాలీ నిర్వహిస్తున్న డాట్‌సెంటర్ శాస్త్రవేత్తల బృందం

సమష్టి కృషితో కలుపు నివారణ సులువే

- శాస్త్రవేత్త సుధారాణి

పాలమూరు / హన్వాడ : ప్రజలు, విద్యార్థులు సమష్టి కృషి ఉంటే వయ్యారిభామ కలుపు నివారణ సులువేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కలుపు యాజమాన్య కేంద్రం శాస్త్రవేత్త సుధారాణి అన్నారు. హన్వాడ మండలం నాయినోనిపల్లిలో శనివారం రైతులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు వయ్యారిభామ కలుపునివారణపై ఆమె అవగాహన కల్పించారు. వయ్యారిభామ కలుపు కలుగజేయు అనర్థాలు, వ్యవసాయంలో కలిగే నష్టాలను వివరించారు. ఏరువాక కో-ఆర్డినేటర్ డా.రామకృష్ణబాబు మాట్లాడుతూ విద్యార్థులు, యువ రైతులు వయ్యారిభామ కలుపుమొక్కల అనర్థాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త అరుణ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఉష, సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ అంజన్న, ఉపసర్పంచ్ గోవర్ధన్, అగ్రికల్చర్ విద్యార్థులు హారిక, నిఖిత, సుస్మిత, షబినా, నవ్య, మీలు తదితరులున్నారు.

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- మరో 20 ఏళ్లు మాదే..
- ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధీమా


టంకరలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

టంకర (హన్వాడ) : అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. టంకర గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులను, రూ.23 లక్షలతో నిర్మించిన పశు ఆస్పత్రిని శనివారం ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, డబుల్ బెడ్‌రూం, కల్యాణలక్ష్మి లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. వచ్చేనెలలోపు ప్రతి గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలని, అందుకనుగుణంగా గ్రామస్థాయి అధికారులు శ్రద్ధగా పనిచేయాలన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులతో ఎంతో ఉపయోగాలున్నాయన్నారు. అనంతరం కొత్తపేట గ్రామంలోనూ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు యశోద, తిరుపతమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొండ లక్ష్మయ్య, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ యాదయ్య, నాయకులు కృష్ణయ్యగౌడ్, ఆశన్న, శివకుమార్, జంబులయ్య, చెన్నయ్య, కృష్ణార్జున్, పెంట్యానాయక్, బాలయ్య, కొండ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


చెన్నకేశవస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఘనంగా గట్టు చెన్నకేశవస్వామి జాతర

గండీడ్ : మండలంలోని గోవిందపల్లిలో గట్టు చెన్నకేశవస్వామి జాతరను శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ చివరి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు అన్నదానం చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతరలో పోలీసుల బందోబస్తుతో పాటు అత్యవసర చికిత్సల కోసం వైద్య సిబ్బంది విధులు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

శ్రావణ మాసం చివరి శనివారం ప్రత్యేక పూజలు

హన్వాడ : శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో మండలంలోని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఇబ్రహీంబాద్‌లోని గంగర్లపాడ్ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తులు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించి అన్నదానం చేపట్టారు. అలాగే స్వామివారిని ఊరేగించారు. పుల్పోనిపల్లి గ్రామంలో బండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ఆటోలు, కార్లతో శ్రావణమాస చివరి శనివారం రోజు ఆ గ్రామంలో పూజలు చేసి ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది.

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె


ధర్నా చేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులు

మహబూబ్‌నగర్ రూరల్ : తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారం నాల్గో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ధర్నా చేశారు. మెట్టుగడ్డ పోస్టాఫీసు వద్ద వంటావార్పు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామీణ తపాలా ఉద్యోగుల యూనియన్ సభ్యులు బాలస్వామి, నర్సింహా, మొగులయ్య, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, బాలస్వామి ఉన్నారు.

హన్వాడ మండల కార్యదర్శుల నెంబర్లు

గుడి మల్కాపూర్	9581598168
వేపూర్	9505015454
కొత్తపేట్	9441030527
సల్లోనిపల్లి	7842949108
మునిమోక్షం	9505528829
బుద్దారం	9582394810
టంకర	9581598168
పొనగట్టుపల్లి	8106750019

గండీడ్ మండల అధికారుల నెంబర్లు

ఎంపీడీఓ	9949995465
తహసీల్దార్	9100901419
ఎంఈఓ	9490501256
ఎస్ఐ	9440627266
వ్యవసాయ అధికారి	7288894664
ఏపీఎం	9177303893
ఏపీఓ	7095505237
ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ	8886332085
ఎఫ్ఎస్ఓ	9490019169

హలో.. Hello Andhrajyothy ఆంధ్రజ్యోతి

మీ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా..
పత్రికా ముఖంగా చెప్పాలనుకుంటు న్నారా..
మాకు ఫోన్ చేయండి..

హన్వాడ	94411 66082
మహబూబ్‌నగర్ రూరల్	81067 53804
గండీడ్	96407 05466

కంపు భరించలేం..

- పెద్దమోరిని శుభ్రం చేయండి మహాప్రభో..
- అడుగున స్లాబ్‌లేక అస్తవ్యస్తంగా కాలువ
- ఇళ్లమధ్యకు వస్తున్న విషపురుగులు
- పబ్లిక్ టాయిలెట్స్ అధ్వానం
- ఇప్పటికైనా స్పందించాలని అధికారులను వేడుకుంటున్న కొమ్ముగేరి వాసులు



అడుగున స్లాబ్ లేక ముళ్లకంచెతో అధ్వానంగా తయారైన పెద్దమోరి

పాలమూరు: పట్టణాన్ని పరిశుభ్రతకు మారుపేరుగా నిలిపేందుకు మున్సిపల్ అధికారులు ఓవైపు కసరత్తు చేస్తున్నా.. మరో వైపు ఈ కంపు భరించలేం బాబోయే అంటూ స్థానికులు ముక్కులు మూసుకుంటున్నారు.బహిరంగ మల, మూత విసర్జన రహిత పట్టణంగా మార్చేందుకు ఎప్పటి నుంచో మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. 2004లో పెద్ద మోరి అడుగు బాగాన స్లాబ్‌తో నిర్మాణం చేసేందుకు పనులు ప్రారంభించారు. దానివల్ల వర్షంనీరు, మురుగు సులువుగా వెళ్లుతోంది. కాని...నిధులు సరిపోక పోవటంతో వేపూరిగేరి వరకు కాలువ అడుగున స్లాబ్ నిర్మించి వదిలి పెట్టారని కొమ్ముగేరికి చెందిన ఎలక్ట్రిషన్ రాజు, తదితరులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి పనులు పెండింగ్ పడ్డంతో పెద్దమోరిలో సర్కారు తుమ్మ విపరీతంగా మొలవటంతో ఎక్కడిక్కడ మురుగు నిలుస్తుండడంతో కంపు వాసన భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డు, వెంకటేశ్వర టాకీసు వెనుక ఉన్న ఇళ్లలోకి విషపురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. ఈ మధ్యనే పాము కాటుకు ఒకరు గురి కాగా సమయానికి ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయం తప్పిందంటున్నారు. సాయంత్రమైతే ఇళ్ల తలుపులు పూర్తిగా మూసుకోవాల్సిందే.. లేక పోతే దుర్వాసన, దోమల బాధలు భరించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలువలో స్లాబ్ వేయిస్తే మురుగు సాఫీగా వెళ్తుందని కాలనీవాసులు అభిప్రాయపడుతున్నారు.



నర్తకి టాకీస్ వైపు స్లాబ్‌తో ఉన్న పెద్దకాలువ

కాలువ అడుగున స్లాబ్ వేయాలి



కొమ్ముగేరి వెంట ఉన్న పెద్ద మోరి అడుగుబాగాన స్లాబ్‌వేయాలి. స్లాబ్‌లేక పోవటంతో స ర్కారుతుమ్మ మొలిచి ఇళ్లలోకి విష పురుగులు వస్తున్నాయి. సాయంత్రం అయిందంటే దుర్వాసన, దోమలు, ఈగలను భరించలేకపోతున్నం.

- రాజు,ఎలక్ట్రిషన్ కొమ్ముగేరి

మురుగు వాసన ఎంత కాలం భరించాలి



పెద్దమోరి పకపోంటి నివాసముండే ప్రజలు ఇంకెంతకాలం మురుగువాసన భరించాలి. కాలువ అడుగుబాగాన స్లాబ్ నిర్మిస్తే గబ్బునీళ్లంతాసాఫీగా పోతాయి. పట్టణంలో అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. మా కాలనీలో ఈ పనిని పూర్తి చేయండి.

- జి.సురేందర్, కాలనీవాసి

ఉమ్మడి టాయిలెట్ గుంతనిండింది



ఉమ్మడి టాయిలెట్స్ కోసం నిర్మించిన గుంత నిండిపోయింది. సాయంత్రం నుంచి భరించ లేని వాసనతో ఇళ్లనుంచి భయటకు రాలేక పోతున్నాం. వెనకనే పెద్దమోరి ఉంది మురుగు అందులోకి పోయే విధంగా నిర్మాణం చేస్తే టాయిలెట్స్ వాడుకోవటానికి బాగుంటుంది.

- జీ.వి ఝాన్సీ, గృహిణి

ఇళ్లమధ్యకు విషపురుగులు వస్తున్నవి



పెద్దమోరి అడుగుబాగాన స్లాబ్ లేకపోవడంతో మురుగు నిలుస్తోంది. తుమ్మచెట్ల పెరుగడంతో చెత్తచెదారం ఇక్కడ ఉంటుంది. ఇళ్లల్లోకి విషపురుగులు వస్తున్నవి. సాయంత్రం అయిందంటే భరించలేని మురుగువాసన. మా బాధలు ఎవరికి చెప్పాలి.

- కె.వెంకటయ్య, కాలనీవాసి

కాలువనిర్మాణం చేయాల్సి ఉంది

ఇప్పటికే నాలుగుసార్లు అధికారులకు చెప్పినం... పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీ నిధులను కొమ్ముగేరిలోనే వాడాల్సిన అవసరం ఉంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిడి తీసుకువస్తా.

- ఫరీదా నదీమ్, 15వ వార్డు కౌన్సిలర్



మహబూబ్‌నగర్

తిరుమల	జై జానకీనాయక
బాలాజీ	లై
వెంకటాద్రి	ఫిదా
వెంకటేశ్వర గోల్డ్	నేనే రాజు నేనే మంత్రి
శ్రీనివాస	ఆనందోబ్రహ్మ
మహేశ్వరి	ప్రతిక్షణం
శ్రీకృష్ణ	టాయ్‌లెట్

కూరగాయల ధరలు



టమాట	50	క్యాప్సికమ్	48
వంకాయ	34	దొండకాయ	24
చిక్కుడు	40	దోస	20
పచ్చిమిర్చి	40	బిర్నీస్	40
బెండ	24	బీట్‌రూట్	40
బీరకాయ	30	సోరకాయ	16
కాకరకాయ	40	చామగడ్డ	40
చౌళకాయ	24	ఆలుగడ్డ	16
క్యాబేజి	24	కీరదోస	30
క్యారెట్	70	ఉల్లిగడ్డ	30

ఆకుకూరలు

పాలకూర(రూ.5)కు	06 కట్టలు
పుంటికూర(రూ.5)కు	06
గంగవాయి(రూ.5)కు	06
తోటకూర(రూ.5)కు	06
మెంతికూర(రూ.5)కు	06
కోతిమీర(రూ.5)కు	03
పుదీన(రూ.5)కు	04

రైతు బజార్ కూరగాయల ధరలు (నేటి ఉదయం 8గంటల వరకు మాత్రమే)

విద్యుత్ అధికారుల నెంబర్లు

ఏఈ టౌన్-1	- 9440813457
ఏఈ టౌన్-2	- 8331044194
ఏఈ టౌన్-3	- 9440813459
ఆప్‌రేషన్ డీఈ మహబూబ్‌నగర్	- 9440813418
ఏడీఈ పట్టణం	- 9440813431
ఎస్ఈ కంట్రోల్‌రూమ్	- 9440768928
డీఈ ట్రాన్స్‌ఫార్మర్స్	- 9440813416
ఏడీఈ ట్రాన్స్‌ఫార్మర్స్	- 9440813425
ఏఈ ట్రాన్స్‌ఫార్మర్స్	- 9440813450
డీఈటీ	- 9440813415
ఎస్ఈ మహబూబ్‌నగర్	- 9440813414

అధికారులే ఎంపిక చేయాలి

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: మాజీ రాష్ట్రపతి స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు ఇచ్చే ఉత్తమ అవార్డులకు ఉన్నతాధికారులే ఎంపిక చేయాలని టీపీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దూకుడు శ్రీనివాస్, మరికంటి బాల్‌రాజ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉత్తమ అవార్డుల ఎంపికలకు దరఖాస్తు చేసుకోవాలన్న దాన్ని తొలగించి, ఉపాధ్యాయుల ప్రతిభ, ఫలితాల ఆధారంగా అవార్డులు ఇవ్వాలన్నారు.

నల్లబ్యాడ్జీలతో నిరసన

మహబూబ్‌నగర్ టౌన్: సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం నల్లబ్యాడ్జీలతో సిబ్బంది నిరసన తెలిపారు.కార్యక్రమంలో కవిత, అలివేలమ్మ, శంకర్, రాములు, కృష్ణయ్య, రాజు, రాజేశ్వరి పాల్గొన్నారు.

ఏబీవీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శ్రీపతినాయుడు

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: అఖిలభారత విద్యార్థి సంఘం పట్టణ కమిటీ సమావేశాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని బీ.ఎడ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా శ్రీపతినాయుడు, కార్యదర్శిగా శివ, సభ్యులుగా మహేష్, బాలకృష్ణ, గుణదీప్, సుదర్శన్ లను ఎన్నుకున్నట్లు జిల్లా కన్వీనర్ శ్రీధర్ తెలిపారు.

నేడు టీ-మాస్ ఆవిర్భావ సభ

- హాజరుకానున్న ప్రముఖులు

పాలమూరు: తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక(టీ-మాస్)జిల్లా ఆవిర్భావ సభను జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు దళిత సంఘం రాష్ట్ర నాయకులు వినోద్ కుమార్, రాయికంటి రాందాసు, సింగిరెడ్డి పరమేశ్వర్‌లు స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీ-మాస్ ఫోరం సభకు రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, గద్దర్, విమలక్క, అద్దంకి దయాకర్, కంచె ఐలయ్య, జె.బి రాజు, దాస్‌రాంనాయక్, జాన్ వెస్లీ, వై.సత్యనారాయణ, సుదర్శన్ , జలజం సత్యనారాయణలు హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో మంత్రి నరసింహ, యం.రమేశ్ , చంద్రకాంత్ , పొన్నకల్ క్రిష్ణయ్య, గులాం గౌస్, రాములు యాదవ్, బి.వెంకటస్వామి, బి.మణ్యం, ఏ.రాములు, ఎన్ .కురుమూర్తి, యం.కుర్మయ్య, జి.వెంకటస్వామి పాల్గొన్నారు.

- టీ-మాస్ ఫోరం ఆవిర్భావ సభకు సంబంధించి గోడపత్రికను శనివారం తెలంగాణ ముస్లిం ఇంటలెక్చువల్‌ఫోరం ఆధ్వర్యంలో మదీనమజీద్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు గులాంగౌస్ ఖాజా మైనద్దీన్ , శుజాత్ అలీ, యాసిక్‌బాన్ , ఖలీల్‌అహ్మద్, బి.చంద్రకాంత్ , ఏ.ఆదివిష్ణువర్ధన్ పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న రాయికంటి రాందాసు

ఘనంగా లక్ష పుష్పార్చన

మహబూబ్‌నగర్ టౌన్: పట్టణంలోని కొత్తగంజ్ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో శనివారం లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రావణ చివరి శనివారం సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష పుష్పార్చన పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడంతో దేవాలయం ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ చైర్మన్ కొత్తచంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు చంద్రమౌళి గుప్త దంపతులతో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు నిర్వాహకులు,భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.





లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో లక్ష పుష్పార్చనలో పాల్గొన్న మహిళలు



స్వామివారికి పూజలు చేస్తున్న అర్చకులు

హాలో.. ఆంధ్రజ్యోతి
Hello Andhrajyothy

మీ కాలనీల్లో సమస్యలు ఉన్నాయా.. పత్రికా ముఖంగా చెప్పాలనుకుంటున్నారా.. మాకు ఉప్పందించండి..

క్రైమ్, మున్సిపాలిటీ -	99859 21377
విద్యావిభాగం, క్రీడలు -	94411 41359
విద్యుత్, వ్యవసాయం -	94407 19916
వైద్యవిభాగం -	98888 16016
కలెక్టరేట్ -	92478 51278
జడ్పీసెంటర్, ఆర్టీసీ-	94417 40122
భగీరథకాలనీ -	94942 70180
పాలమూరు యూనివర్సిటీ -	81067 53804

ఆంధ్రజ్యోతి
మహబూబ్‌నగర్
9
ఆదివారం 20 ఆగస్టు 2017
సిటీ

'దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సులకు 24లో దరఖాస్తు చేసుకోవాలి'

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవి ద్యాల యంలో డిగ్రీ , పీజీ కోర్సులలో చేసేందుకు ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీసెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీవీ కనక దుర్గ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆX లైX ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 08542 - 275947ను సంప్రదించాలని కోరారు.

మొక్కల ద్వారా నీటి శుద్ధి

- ప్లాంట్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే
- ప్రతి ఇంట్లోనూ ఏర్పాటు చేసుకోవాలని పిలుపు



మురుగునీటి ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్

రాజేంద్రనగర్: మొక్కల ద్వారా మురుగును శుద్ధి చేసి ఆ నీటిని పార్కు అవసరాలకు వినియోగించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో 2వ వార్డులో బ్లూ డ్రాప్ ఎX వీరో ప్రైవేట్ లిమిటేడ్ సౌజన్యంతో నిర్మించిన మురిగునీటిశుద్ధి ప్లాంట్‌ను కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో రూ. 10లక్షల వ్యయంతో ప్లాంట్‌ను నిర్మించినట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో మొక్కలకు ఈ నీటిని ప్రత్యేక వైపులైX ద్వారా పంపిణీ అయ్యే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ వార్డులో పార్కును అన్నివసతులతో తీర్చిదిద్దుతామన్నారు. పట్టణంలో మిగితా వార్డులో కూడ ఇలాంటి ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకొని మొక్కలను సంరక్షించే విధంగా ముందుకు పోవాలన్నారు. పట్టణ ప్రజలకు ఇది కొత్తగా అనిపించిన ఆ దిశగా మురుగునీటి వినియోగంపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్య పర్చాలని వారు అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సX రాధ, వైస్ చైర్మX కె.రాములు, కౌన్సిలర్లు ఆర్. జ్యోతి, శివశంకర్, ఎంవీ. సత్యనారాయణ, డీఈ మధు, బెంజ్‌మెX , అధికారులు పాల్గొన్నారు.

కృష్ణా జలాల్లో పాలమూరుకే ప్రాధాన్యమివ్వాలి

- టీజేఏసీ, ప్రజాసంఘాల నాయకులు
- సాగునీటి ప్రచారోద్యమం ప్రారంభం



ప్రచారోద్యమ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న టీజేఏసీ, ప్రజాసంఘాల నాయకులు

పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటి సాధనకోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఆదివారం నుంచి 27వ తేదీ వరకు ప్రచారోద్యమాన్ని చేపడుతున్నట్లు టీజేఏసీ చైర్మX జి.రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, ఎ.రాములు, న్యాయవాదులు ఎన్పీ వెంకటేష్, వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎX జీవోస్‌లో కరప త్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండుగా విభజించాలని డిమాండ్ చేశారు. 'పీఆర్ఎల్ఐ ఫేజ్-1 జూరాల ప్రాజెక్టు నుంచి సాధించుకున్న ఉత్తర్వులను అమలు చేయాలి. ఫేజ్-2గా శ్రీశైలం నుంచి చేపట్టిన పథకాన్ని కల్వకుర్తి పథకంలో భాగం చేయాలి. పాలమూరు పథకంలో నార్లాపూర్ నుంచి చేపట్టిన 'డిండి' పథకాన్ని వెంటనే చేపట్టాలి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తి పోతల పథకాలను వెంట నే పూర్తి చేయాలి. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణ సరిహద్దు దగ్గర 15.9 టీయంసీల నీరు సాధించాలి. అ మ్రాబాద్ ఎత్తిపోతల, గట్టు హైలెవల్ కా లువ చేపట్టాలి. నిర్వాసితులకు భూమి, ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. తెలంగాణకు కేటాయింపున్న కృష్ణానది నీటిలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు న్యాయమైన వాటా ఇవ్వాలని' డిమాండ్‌తో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రచారోద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం 28న నియోజకవర్గకేంద్రాల్లో ధర్నాలు చేపడుతామన్నారు. ప్రజాసంఘాల ప్రతినిధులు, విద్యార్థి,యువత అధికసంఖ్యలో పాల్గొనాలన్నారు. సమావేశంలో మంత్రి నరసింహ, బ్రహ్మయ్య, కట్టా రవికిషX రెడ్డి, శరX చంద్ర, గోనెలవిజయ్,ఎంసీపీఐ (యూ) పడమటి చిన్న, సాయి బాబా, బాబుల్‌రెడ్డి, అనంతరెడ్డి, బి.వెంకటస్వామి, ఖాజామైనద్దీX , ప్రభాకారాచారి, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం



కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

పాలమూరు: జిల్లా కేంద్రంలో పత్రిక ఫొటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచఫొటోగ్రఫీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జడ్పీ చాంబర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ కేక్‌కట్ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నోటితో చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫొటో ద్వారా తెలుపొచ్చన్నారు. కార్యక్రమంలో గడ్డం రవికుమార్ , వెంకటరమణ , రాజు , కృష్ణ , లక్ష్మీనారాయణ , విజయ్ కుమార్, రవికుమార్, లయX నటరాజ్, కోరమోని వెంకటయ్య, మార్కెట్ యార్డు చైర్మX సి.రాజేశ్వర్, రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు.

'కలిసిమెలిసి ఉండాలి'

మహబూబ్‌నగర్ టౌన్: ఫొటోగ్రాఫర్లు అందరూ కలిసిమెలిసి ఉండి అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం స్థానిక ఫొటోగ్రఫీ భవX లో ప్రపంచ ఫొటోగ్రఫీడే ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఫొటోగ్రాఫర్ పితామహు డు 'లూయిస్ దాగరే' చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చైర్‌పర్స X రాధాఅమర్, కౌన్సిల ర్ జ్యోతి,సురేష్, మధు,విజయ్,నర్సింహా, బాస్కర్, శ్రీహరి పాల్గొన్నారు.

చిత్ర కళా ప్రదర్శన ప్రారంభం

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఉపాధ్యాయురాలు, చిత్రకారిణి రూప వేసిన చిత్రాలతో రూపొందించిన చిత్రకళా ప్రదర్శనను ప్రముఖ సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్.సి.ఎం.రాజు ప్రారంభించారు. పట్టణంలోని న్యూటౌX గల ఫ్రెండ్స్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూపను అభినందించారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌గౌడ్, విజయ్ కుమార్, రామకృష్ణారెడ్డి, డా.భీంపల్లి శ్రీకాంతX , రాజమల్లేష్, గుంటి గోపి, బాలకృష్ణ పాల్గొన్నారు.

డిమాండ్‌కనుగుణంగా పంట సాగు: డీఆర్ఓ



సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్ఓ వెంకటేశ్వర్లు

కలెక్టరేట్ మహబూబ్‌నగర్: ఉన్న వనరులను ఉపయోగించుకొని మార్కెట్ డిమాండ్‌కనుగుణంగా పంటలను సాగు చేయాలని ఇX చార్జి డీఆర్ఓ కోట్ల వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం ఆయన తన చాంబర్‌లో సెంటర్ ఫర్‌గుడ్ గవర్నెXస మేనేజర్ అవినాష్ వెంకటేష్ నాలెడ్జ్ మే నేజర్ ఎం. రాజశేఖర్‌మూర్తిలతో కలిసి జిల్లా వనరులు, రెవెన్యూ వసతులు ట్రాXస్పోర్టు తదితర వాటిపై సమీక్షిం చారు.జిల్లాలోని ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని అందుకు తగ్గట్లు ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. అనంతరం సెంటర్ ఫర్‌గుడ్ గవర్నెXస మేనేజర్ అవినాష్‌వెంకటేశX , నాలెడ్జ్ మేనేజర్ ఎం. రాజశేఖర్‌మూర్తి మాట్లాడారు. కొత్త వంగడాలను మార్కెట్‌లోకి తీసుకవస్తున్నామని, వాతావరణానికి అనుకూలమైనవి ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో వ్యవసాయ అధికారి సుచరిత, డీఎండబ్ల్యూఓ సూపరింటెండెంట్ బక్క శ్రీను, రెవెన్యూ ట్రాXస్పోర్ట్, హార్టికల్చర్ అధికారులున్నారు.

సిద్ధి వినాయక దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం

బీకేరెడ్డికాలనీ (రాజేంద్రనగర్): పట్టణంలోని బీకేరెడ్డికాలనీలోని శ్రీ సిద్ధి వినాయక దేవాలయంలో శనివారం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. దేవాలయ వార్షిక వేడుకల్లో భాగంగా సామూహిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కన్వీనర్ రంగినేని మన్మోహX పేర్కొన్నారు. మారేడు మొక్కలను కౌన్సిలర్ ప్రసన్న అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ సభ్యులు అనంతయ్య, సభ్యులు పాల్గొన్నారు.

రుబెల్లా వ్యాక్సిX పంపిణీ

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని కోయనగర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు రుబెల్లావ్యాక్సిX చేశారు.

'గురుకుల విద్యాలయాల సమస్యలను పరిష్కరించాలి'

మహబూబ్‌నగర్ విద్యావిభాగం: గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుడు మధుగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లాకేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పోస్టుకార్డుల ద్వారా లేఖలు రాసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాలు సమస్యల నడుమ ముందుకు సాగడం లేదన్నారు. వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు.నాయకులు గౌతమ్‌గౌడ్, మనోహర్, చెన్నయ్య, వెంకటేష్, నవీX , శివ, రాజేష్, నరహరి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

రాజేంద్రనగర్: పట్టణంలోని ఇరిగేషX శాఖ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కార్యాలయ పనులకు శనివారం శంకుస్థాపనచేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఈ పనులను ప్రారం భించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంది. ఇది వరకే క్యాంప్ కార్యాలయాల కోసం స్థలాన్ని కేటాయించగా అక్కడ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సX రాధా, నాయకులు బెక్కం జనార్దX , శాంతయ్య, శివశంకర్, లింగమయ్య పాల్గొన్నారు.

ఘనంగా కాషాయ జెండా ఆవిష్కరణ



బయన్న, చౌడేశ్వరి మాతలకు ప్రత్యేక పూజలు చేస్తున్న గ్రామస్థులు

అప్పన్నపల్లి (మెట్టుగడ్డ): పట్టణ శివారులోని అప్పన్నపల్లి రెవెన్యూ గ్రామంలోని బయన్న గుట్టపై శనివారం కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 3వ వార్డు కౌన్సిలర్ కోరమోని వెంకటయ్య జెండాను ఆవి ష్కరించారు. అనంతరం గ్రామస్థులు మయన్న, చౌడేశ్వరమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తుల నామస్మరణలతో మయన్న గుట్ట భక్తి పారవశ్యంతో మునిగిపోయింది. ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శనివారం రోజున గ్రామస్తులు ఈ గుట్టపైకి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితి పూర్వకాలం నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని తీర్త ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, సంజీవ్, శేఖర్, బాలరాజు, వెంకటేష్, గ్రామ యువకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పప్పులో నీళ్లు కలిపి వడ్డించారని
విద్యార్థుల నిరసన

● తహసీల్దార్‌కు ఫిర్యాదు


అన్నం ప్లేట్లతో తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థులు

మల్దకల్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం మరోమారు రోడ్డెక్కారు. మధ్యాహ్న భోజనంలో సగం మందికి వడ్డించగా పప్పు సరిపోకపోవడంతో మిగిలిన పప్పులో నీళ్ళు కలిపి వడ్డించారని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. గత నెలలో అన్నం ముద్దగా మారిందని, పురుగులు వచ్చాయని కలెక్టర్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం పాఠకులకు విదితమే. కాగా శనివారం పప్పులో నీళ్ళు కలిపి వడ్డించారని అన్నం ప్లేట్లతో ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు తహసీల్దార్ వీరభద్రప్పకు ఫిర్యాదు చేశారు. సోమవారం తప్పక పాఠశాలకు వచ్చి సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనుదిరిగి పాఠశాలకు వెళ్లారు.

ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

● బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డిమాండ్


సమావేశంలో మాట్లాడుతున్న అరవింద్‌చారి

కందనూలు: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీ ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంక్షేమసంఘం అసోసియేషన్ అధ్యక్షుడు అరవింద్‌చారి ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నత్తనడకన వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు పర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదించినా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌లు ప్రకటించడంలేదన్నారు. కమిషన్లు పలు మార్లు లేఖలు రాసినా శాఖలు జవాబు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో 22శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించినా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కె.నిరంజన్, కార్తీక్, లక్ష్మయ్య, సుధాకర్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

'టీమాస్ జిల్లా సదస్సు జయప్రదం చేయండి'



సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

కందనూలు: టీమాస్ జిల్లా సదస్సు జయప్రదం చేయాలని టీమాస్ జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాసులు, గోపాసు లక్ష్మణ్ శనివారం జిల్లా కేంద్రంలో టీమాస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్‌లో ఆదివారం నిర్వహించే ఈ సదస్సు రాష్ట్రంలో సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో 300 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టీమాస్ ఫోరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజల సమస్యలపై టీమాస్ పోరాటాలు చేస్తుందన్నారు. 93శాతం ఉన్న జనాభాపై 7శాతం ఉన్నవారు ఆధిపత్యం చేస్తు అభివృద్ధి జరగకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. అణగారిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న టిమాస్ జిల్లా సదస్సు జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జాన్‌వెస్లీ, జేబీ రాజు, కంచె ఐలయ్య హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇట్టి సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు, పాల్గొని జయప్రదం వారు కోరారు.

వీనుల విందుగా సాగిన సంకీర్తన



నృత్య ప్రదర్శన చేస్తున్న కళాకారులు

గద్వాలటౌన్: పట్టణంలోని బాల భవన్X ఆడిటోరియంలో స్థానిక కళాకారుల ఆధ్వర్యంలో చేపట్టిన తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల మహాయజ్ఞం రెండో రోజు శనివారం శ్రోతలను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. వర్షాభావ పరిస్థితి తలెత్తకుండా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వెంకటేశ్వరుని వేడుకుంటూ చేపట్టిన సంకీర్తనలను ఆలపించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సంకీర్తనలు ప్రారంభమైన శుక్రవారం రాత్రి పట్టణంలో ఓ మోస్తారు వర్షం రాగా శనివారం పగలు అడపదడప వర్షం కురుస్తుండడం భక్తులకు సంతోషాన్నిచ్చింది. కాగా రెండో రోజు సంకీర్తనలో భాగంగా వనపర్తికి చెందిన స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమి కూచిపూడి నాట్యాచారిని వంగీపురం నిరదవేలి శిష్యబృందం అన్నమాచార్య సంకీర్తనల పై నృత్యం చేశారు. అనంతరం తి రుమలతిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు ఆస్థాన విధ్వాంసుడు గురజాడ మధుసూదన్X రావు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించగా ఆయనకు హైదరాబాద్‌కు చెందిన ఎస్.శ్రీనివాస్‌రాజు గాన సహకా రం అందించారు. వ్యాఖ్యాతగా శుభా విశ్వనాథ్ వ్యవహరించారు.

గద్వాలకు అరుదైన గౌరవం

● ఏరువాడ జోడు పంచెలను నేసే విధానాన్ని పరిశీలించిన పోస్టుమాస్టర్ జనరల్ పీవీఎస్‌రెడ్డి


పంచెలను అల్లె విధానాన్ని పరిశీలిస్తున్న హైద్రాబాద్ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ పీవీఎస్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి,గద్వాల: కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి గద్వాల నుంచి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వెళుతున్నటువంటి ఏరువాడ జోడు పంచెలను పోస్టుమాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి శనివారం సందర్శించారు. ఎంతో పవిత్రంగా41 రోజుల పాటు దీక్షలో జోడు పంచెలను నేస్తున్న విధానాన్ని మహంకాళి కరుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. భార్య పిల్లలతో వచ్చి సందర్శించిన ఆయన ఇలాంటి మహత్కార్యం గద్వాలకు దక్కడం, తెలంగాణకు రావడం ఆనందంగా ఉందన్నారు.

శేరిపల్లి వాగులో పడిన కారు...
నంబర్ ప్లేట్ తొలగింపు


శేరిపల్లి వాగులో పడిపోయిన కారు

శ్రీరంగాపురం: వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని వెంకటాపూర్ - శేరిపల్లి మధ్యలో వాగులో శనివారం తెల్లవారు జామున వాగు కాజువే నుంచి కారు కిందకు పడిపోయింది. కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయి. కారుకు చెందిన వ్యక్తులు కారు నెంబర్ ప్లేట్ తొలగించారు. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయమై సమాచారం పోలీసులకు కోసం ఫోన్ చేయగా వారు ఫోన్‌లో అందుబాటులో లేరు. ఇంతకీ ఈ కారు ఎవరిది ఎలా ప్రమాదం జరిగింది అనే విషయం మిస్టరీగా మిగిలింది.

ఆట అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు

తెలకపల్లి: మండల కేంద్రంలోని తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు తెలుగు పండితులు ఆట అవార్డులకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్ 8న జరిగే ఆటా కార్యక్రమంలో వీరిని సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. బి.సురేందర్, కె.అరుణ ఎంపికయ్యారని తెలిపారు. ఈ ఆటా కార్యక్రమం ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వీరు గత ఎస్సెస్సీ ఫలితాల్లో విద్యార్థులు తెలుగు సబ్జెక్టులలో 10/10 తెచ్చేందుకు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

'పార్లమెంట్‌లో వర్గీకరణ బిల్లు పెట్టాలి'


మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ మస్తాన్‌మాదిగ

బిజినేపల్లి: ఎస్సీ వర్గీకరణకై పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి మస్తాన్‌మాదిగ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విలేకరుల సమావేశంలో మస్తాన్ మాదిగ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెంచడానికి నిరసన కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని చెప్పారు. ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల ముఖ్యకార్యకర్తల సమావేశం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో ఈనెల 23న నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గూట విజయ్, వెంకటేష్, జగన్, గొర్ల వెంకటయ్య, రాములు, పరుష రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సినిమా గ్రేడ్

వెంకటరమణ: లై
దేవి : జయ జానకి నాయక
రాఘవేంద్ర : నేనేరాజు నేనేమంత్రి
శ్రీనివాస : ఫిదా

ఒక్క ఫొటోతో గత చరిత్ర

- ఫొటోగ్రాఫర్లకు కెమెరాలు ఇప్పించే అంశంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా
- కెమెరాల కొనుగోలుకు రుణాలను ఇప్పించేందుకు కృషి
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి



జడ్చర్లలో ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల: ఒక్క ఫొటో.. చరిత్రను చూపిస్తుందని, అలాగే మనమంతా చూసుకోగలుగుతామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జడ్చర్ల ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సమాజంలో ఫొటోగ్రాఫర్ల పాత్ర కీలకమైందన్నారు. వృత్తిగా ఎంచుకుని, ఫొటోగ్రఫీపై జీవనం సాగిస్తున్న నిరుపేద ఫొటోగ్రాఫర్లకు రుణాల ద్వారా కెమెరాలను ఇప్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కెమెరాలు లేని నిరుపేద కెమెరా మెన్‌లకు కెమెరాలను ఇప్పించే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. జడ్చర్లలో నూతనంగా నిర్మించుకున్న అసోసియేషన్ భవనానికి కావల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. రానున్న 5, 10 సంవత్సరాలలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుందన్నారు. రాష్ట్రంలో గుడుంబా, డ్రగ్స్, పేకాట తదితర వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అంతకుముందు ఆయన కెమెరా సృష్టికర్త లూయిస్‌డాగురే చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.

కరాటే, కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

సీఎల్‌ఆర్ రెండవ జాతీయస్థాయి ఆల్‌స్టైల్ కరాటే అండ్ కుంగ్‌ఫూ ఛాంపియన్‌షిప్ పోటీలను మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. పట్టణంలోని ఆర్కె గార్డెన్స్‌లో పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీశంకర్‌నాయక్, జడ్పీటీసీ జయప్రద, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మిశివకుమార్, మండల అధ్యక్షుడు కోడ్గల్‌యాదయ్య, నాయకులు మురళి, ఇమ్ము, శివకుమార్, చాంద్‌ఖాన్, కొంగళిజంగయ్య, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సుమన్, విక్రమ్, జడ్చర్ల నాయకులు శ్రీధర్, సూరి, నాగరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఫొటోగ్రఫీ డే

మిడ్జిల్: ప్రపంచ ఫొటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ఫొటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వెంకట్‌సాగర్, శ్రీనివాస్, షుకూర్, కృష్ణగౌడ్, సురేష్, మహేష్, నాయకులు అల్వాల్‌రెడ్డి, రాజేష్, జహంగీర్, అశోక్‌రెడ్డి, ఖాధర్, రవి, సుధాకర్, పరుషరాం తదితరులున్నారు.

● ఇంటర్వ్యూ

తక్కువ సమయంలో పండే పంటలను వేసుకోవాలి

● వ్యవసాయ అధికారి నరేందర్



రాజాపూర్ : తక్కువ సమయంలో పండే పంటలైన పెసర, ఉలువలు, మినుములు వేసుకోవాలని వ్యవసాయ అధికారి నరేందర్ తెలిపారు. శనివారం ఆయన 'ఆంధ్రజ్యోతి'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ఈ సంవత్సరం రైతులు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు.?

మండలంలో పత్తి 5వేల ఎకరాలు, కంది వెయ్యి ఎకరాలు, మొక్కజొన్న 10వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడిఉంటే మరో వెయ్యి ఎకరాలలో పంటలు సాగు చేసేవారు.

ప్రస్తుతం పంటలు ఎండుతున్నాయి. రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.?

గతనెల 31 వరకు ప్రధానమంత్రి ఫసల్‌భీమా యోజన కార్యక్రమాలు నిర్వహించి, భీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించాం. ప్రతి ఒక్క రైతు పండించిన పంటపై భీమా చేయించుకోవాలి.

కూరగాయల సాగుపై రైతులకు మీరిచ్చే సూచనలు.?

పందిరి జాతి కూరగాయల సాగును చేపట్టాలి. దీంతో కూరగాయాలు నాణ్యతగా పండుతాయి. మార్కెట్లో ధర కూడా ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.

నేడు టీమాస్ జిల్లా సదస్సు

నవాబ్‌పేట: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రజా సామాజిక సంఘాల ఐక్యవేదిక (టీమాస్)ఫోరం ఆవిర్భావ సదస్సు నిర్వహించనున్నట్లు టీమాస్ ఫోరం మండల నాయకుడు ఆనందం తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ఆయన టీమాస్ ఫోరం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. సదస్సుకు టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్, తమ్మినేని వీరభద్రం, కంచె ఐలయ్య, విమలక్క తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు శాంతయ్య, మల్లేష్‌యాదవ్, సత్యం, వెంకటయ్య, రాజేష్ పాల్గొన్నారు.

ఇంటింటికి మొక్కలు నాటాలి: ఎంపీపీ



మొక్కలు పంపిణీ చేస్తున్న ఎంపీపీ శ్రీనివాస్

నవాబ్‌పేట: హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటాలని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఆయన గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచు ఆంజనేయులు, చెన్నయ్య పాల్గొన్నారు.

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

● బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి

మిడ్జిల్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి తెలిపారు. శనివారం మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జహంగీర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు గోపాల్‌ముదిరాజ్‌ల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పక్క రాష్ట్రాలలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించడంలేదని ఆరోపించారు. సెప్టెంబర్ 17న గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ పాండునాయక్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సురేష్, రమేష్‌గౌడ్, శ్రీశైలం, నాగేష్, శేఖర్, నరేష్ తదితరులున్నారు.

పంచాయతీ స్థలాలు కాపాడాలని ఈఓకు వినతి

జడ్చర్ల: జడ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో పంచాయతీ 10శాతం భూములను కాపాడాలని పేర్కొంటూ వార్డుసభ్యులు, గ్రామస్థులు ఈఓ సురేందర్‌కు శనివారం వినతిపత్రం అందించారు. గ్రామపంచాయతీ అనుమతికి విరుద్దంగా కొందరు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని వినతిలో వివరించారు. వినతి పత్రం అందించిన వారిలో వార్డు సభ్యులు గుండుచంద్రమౌళి, యాదయ్య, మహేష్, అంజమ్మ, పద్మజాన్, గ్రామస్థులు సాగర్, ఈరన్న, సందీప్‌గౌడ్‌లు ఉన్నారు.

'విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇద్దాం'

జడ్చర్ల: విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇద్దామని జడ్చర్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు శ్రద్దగా చదువుకునేందుకు తల్లిదండ్రులు సహకరించాలని, వారు చదువుకుంటున్న తీరును గమనించాలని కోరారు. అనంతరం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మ బోనాల నిర్వహణ కమిటీ ఎంపిక

జడ్చర్ల: జడ్చర్ల గ్రామపంచాయతీలోని కావేరమ్మపేట పోచమ్మదేవత బోనాల నిర్వహణ కమిటీని శనివారం ఎంపిక చేసుకున్నారు. కమిటీ అధ్యక్షునిగా కొంగళిమోహన్‌రాజ్, కార్యదర్శిగా లక్ష్మయ్య, కోశాధికారిగా కుమ్మరిరాజుతో పాటు, 14 మందిని ఎన్నుకున్నారు. బోనాలను మంగళవారం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

క్రూయిజర్ బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

జడ్చర్ల: జడ్చర్ల మండలం నాగసాల సమీపంలో శనివారం ఉదయం క్రూయిజర్ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు వెళ్తున్న క్రూజర్ అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో సుమారు 12మంది ప్రయాణిస్తుండగా, వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కేవుడియా, భారతీబాయి, డ్రైవర్ శంకర్‌కుమార్‌లను చికిత్స నిమిత్తం 108లో బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అత్యవసర చికిత్స కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.



మిడ్జిల్ : వేముల గ్రామంలో వ్యాక్సినేషన్‌ను, రికార్డులను పరిశీలిస్తున్న డీపీఎంవో

చిన్నారులందరికీ టీకాలు ఇవ్వాలి

● డీపీఎంవో శ్రీనివాసులు

మిడ్జిల్: గ్రామాల్లో 9నెలల నుంచి 15 సంవత్సరాలలోపు చిన్నారులందరిని గుర్తించి మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ టీకాలను తప్పనిసరిగా ఇవ్వాలని, వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని డీపీఎంవో శ్రీనివాసులు తెలిపారు. శనివారం మండలంలోని అయ్యావారిపల్లి, వేముల, వాడ్యాల, మసిగుండ్లపల్లి గ్రామాల్లో ఆయన చిన్నారులకు టీకాలు వేశారు. వేముల గ్రామంలో టీకాల పంపిణీలో వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆయన వెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు శివకాంత్, హెల్త్ సూపర్‌వైజర్ వెంకటేష్ తదితరులున్నారు.

జడ్చర్లలో ఎంఆర్ వ్యాక్సినేషన్ ను తనిఖీ చేసిన అదనపు డీఎంహెచ్ వో

జడ్చర్ల: మీజిల్స్, రుబెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బాదేపల్లి బాలుర జడ్పీహెచ్ఎస్‌లో జిల్లా అదనపు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. గంగాపురం పీహెచ్‌సీ ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు టీకాలను వేశారు. విద్యార్థులకు టీకాలు వేస్తున్న తీరు, నమోదు, తదితర వాటిని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఏఎన్ఎం శ్రీదేవి, పద్మజ, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

నవాబ్‌పేటలో : మీజిల్స్ రుబెల్లాను నిర్మూలించాలంటే ఎంఆర్ టీకాలు 19 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా వేయించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.రజిని అన్నారు. శనివారం మండలంలోని కారుకొండ ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి, ఎంఆర్ కార్యక్రమ వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యులు, అశ్విని, విజయలక్ష్మి, మనోహర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.



జడ్చర్ల మండలం ఉదండాపూర్‌లో గ్రామస్థులతో మాట్లాడుతున్న మల్లురవి

నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి

● ఈనెల 28న మహాధర్నా
● ఉదండాపూర్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లురవి

జడ్చర్ల: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లురవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ఉదండాపూర్ గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. ఉదండాపూర్‌కు సమీపంలో ఉన్న పోలేపల్లి సెజ్‌లో ప్రభుత్వమే రూ.50లక్షలకు ఒక ఎకరాను విక్రయిస్తుందని, మరి ఉదండాపూర్ రైతుల భూములకు ఎకరాకు రూ.5.50లక్షల నుంచి రూ.6.50లక్షలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిర్వాసితుల భూములకు ఎకరాకు 15 నుంచి 20లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో ముంపునకు గురయ్యే గ్రామాలలో ఈనెల 27వ తేదీ వరకు పర్యటిస్తామని, 28న జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ జేఏసీ, అఖిలపక్ష పార్టీలతో కలిసి చేపట్టనున్నట్లు గ్రామస్థులకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు రేణుక, రామాంజనేయులు, ఉదండాపూర్ సర్పంచ్ మణెమ్మ, గ్రామస్థులు ఉన్నారు.

నేడు ఎన్ ఐవోఎస్ పరీక్షలు

భూత్పూర్: నేడు మండలంలోని 16 కేంద్రాల్లో ఎన్ ఐవోఎస్(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల సాక్షరభారత్ కో-ఆర్డినేటర్ గొడుగు మల్లేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల మధ్య ఎప్పుడైనా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం



పండ్లు పంపిణీ చేస్తున్న ఫొటోగ్రాఫర్లు

దేవరకద్ర: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని స్టూడియో దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఫోటో స్టూడియో యూనియన్ మండల అధ్యక్షుడు రఘువీర్‌కుమార్ ఆధ్వర్యంలో దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులకు పండ్ల, బ్రెడ్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చన్న, నారాయణ, మోహన్ , ఆంజనేయులు, కృష్ణయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.

లంబాడికుంట తండాలో మీజిల్స్ టీకా పంపిణీ



విద్యార్థులకు టీకా ఇస్తున్న వైద్యాధికారి

భూత్పూర్: మండలంలోని లంబాడికుంట తండా ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులకు మీజిల్స్‌రుబెల్లా టీకా మందులను మండల వైద్యాధికారి లోహిత సమక్షంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీకా మందు విశిష్టత గురించి అక్కడికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె వివరించారు. పాఠశాల హెచ్ ఎం రవికుమార్, వైద్య సిబ్బంది రాణి, చిన్నమ్మ, పాపమ్మ, రామేశ్వరి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

'వినాయక ఉత్సవాల సమాచారం నమోదు చేయాలి'

భూత్పూర్: మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకునే భక్తులు వారి యొక్క పూర్తి వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్ లో నమోదు చేసుకోవల్సి ఉంటుందని ఎస్సై శ్రీనివాస్ సూచించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. గణేష్ మంటపాలు ఏర్పాటు చేసుకునే భక్తులు, సంఘం, సొసైటీ, యువకులు తమ వివరాలను, మైక్‌లు, ఇతర మ్యూజిక్ సౌండ్‌కు సంబంధించిన విషయాలను పోలీస్‌స్టేషన్ లో పొందుపరిచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఎస్సై తెలిపారు. ఆదివారం, సోమవారం వివరాలను పోలీస్‌స్టేషన్ లో నమోదు చేసుకోవాలని కోరారు.

అనాథ వృద్ధులకు బియ్యం, చీరల పంపిణీ

పెబ్బేరు: మండల కేంద్రం సమీపంలోని అమ్మనాన్ననీడ ఆశ్రమం వృద్ధులకు పెబ్బేరుకు చెందిన ప్రణీత్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు బియ్యం, చీరలు, బ్రెడ్లు శనివారం పంపిణీ చేశారు. ఈ మధ్యనే అకాల మరణం చెందిన అల్వాల ప్రణీత్ జ్ఞాపకార్థం పేదలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచు అక్కిసుశీల, నారాయణమ్మ, నారాయణగౌడ్, ప్రవీణ్ పాల్గొన్నారు.

ఎల్లమ్మగుడికి నిరంజన్‌రెడ్డి విరాళం

శ్రీరంగాపురం: మండలంలోని కంభళాపురం ఎల్లమ్మగుడికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి రూ. 25వేలు విరాళమందించారు. రెండు నెలల క్రితం కంభళాపురం తండాలో పల్లె బస్సు కార్యక్రమం సందర్భంగా యాదవులు ఎల్లమ్మ దేవత ఆలయం అసంపూర్తిగా ఉందని నిరంజన్ కు తెలిపామని అందుకే ఆయన విరాళం అందించారని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌడనాయక్ ద్వారా వారికి అందించారు. గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

రహదారిద్ర్యం

● దశాబ్దాలుగా బీటీరోడ్డు లేని తుంకినీపూర్

మూసాపేట: మండలంలోని తుంకినీపూర్ గ్రామానికి సరియైన రోడ్డులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి మూడు కి.మీ వెళ్లాలి. అయితే ఉన్న మట్టి రోడ్డుకు ఇరువైపులా గుట్టలు, దట్టమైన ముళ్ల పొదలు ఉన్నాయి. కాస్త చీకటి అయ్యిందంటే ఆ రోడ్డు వెంట ప్రయాణించాలంటే బిక్కు బిక్కుమంటూ వెళ్లాల్సిందే. ఉన్న మట్టి రోడ్డు గుంతలమయంగా మారింది. గ్రామానికి బీటీరోడ్డు మంజూరు చేయాలని దశాబ్దాల కాలంగా గ్రామస్థులు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటూ విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. పాలకులు గ్రామానికి వచ్చినప్పుడల్లా రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారే తప్ప నిధులు మంజూరు కావడం లేదు. 3 కి.మీ బీటీరోడ్డు నిర్మాణం కోసం రూ. 1.04 కోట్లు నిధుల కోసం ప్రతిపాదనలు పంపారు. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉందని తెలిసింది.



తుంకినీపూర్ రోడ్డు దుస్థితి

విద్యార్థులకు తప్పని తిప్పలు

గ్రామానికి సరియైన రోడ్డు లేకపోవడంతో నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడంతో గ్రామంలోకి ఆటోలు సైతం రావడంలేదు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.



ప్రతి రోజూ ఇబ్బందులే

గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్లాలన్నా, సరుకుల కోసం మూసాపేటకు రావాలన్నా ప్రతి రోజూ ఇబ్బందిగా ఉంటుంది. సరైన రోడ్డు లేకపోవడంతో గ్రామస్థులంతా కాలినడకనే పెద్ద రోడ్డుకు రావల్సి వస్తుంది. తొందరగా రోడ్డు వేయిస్తే బాగుండేది.

-ఆవుల శ్రీనివాసులు, స్థానికుడు



వాహనాలు రావడానికి ఇబ్బంది

గ్రామానికి ఉన్న మట్టిరోడ్డు పూర్తిగా పాడైంది. దీంతో గ్రామంలోకి వాహనాలు రావడంలేదు. చాలాకాలం నుంచి ఈ సమస్యతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మా ఇబ్బందులను గుర్తించి తారు రోడ్డు వేయించాలి.

- జి.సాయిలు, స్థానికుడు

ప్రభుత్వ పథకాలు పేదలకు వరం

● దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

చిన్నచింతకుంట: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని ఇది వారికి వరంలాగా మారిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని అప్పంపల్లి గ్రామంలో షాదిముబారక్ చెక్కులను గొర్రెల కాపరులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీఎం ఆదేశానుసారం జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు వెళ్లే నీటిని చెరువులకు మళ్లించామన్నారు. దీని ద్వారా మండలంలో భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో యాదవులందరికీ గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందని కాపరులు 20గొర్రెలను జాగ్రత్తగా కాపాడుకొని లబ్ధిపొందాలని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మంది రోగులను ఆదుకోవడం జరిగిందని మిషన్ భగీరథ ద్వారా చెరువులను ఆధునీకరించామని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి అన్ని గ్రామాల్లో మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు అందిస్తామని దీనికి అధికారులు ముమ్మరంగా పనులు చేపట్టాలని తెలిపారు.



అప్పంపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే

విద్యార్థులకు పలకలు, నోట్ పుస్తకాల పంపిణీ

మండల కేంద్రంలో శుక్రవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్థానిక యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పలకలు, నోటు పుస్తకాలు ఎమ్మెల్యే విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు తినిపించారు. అనంతరం పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మండలంలోని ఫొటో గ్రాఫర్లకు డబులబెడ్‌రూం పథకం వర్తింప చేయాలని హెల్త్‌కార్డులను ఇచ్చి వైద్యపరంగా ఆదుకోవాలని ఆ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ క్రాంతి. జడ్పీటీసీ లక్ష్మి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, మాసన, ఎంపీటీసీలు నంబిరాజు, గోవర్ధన్ , తహసీల్దార్ కిషన్ , ఎంపీడీవో జకియా సుల్తానా, పశు వైద్యాధికారి కతల్ అహ్మద్, టీఆర్ఎస్ మండల నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, మోహన్ గౌడ్, ప్రతాప్‌రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, మండల ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు యాకోబు, రఫీ, రఘు ఉన్నారు.



విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

మినీ ఇంటర్వ్యూ

ఆదర్శ గ్రామ ఏర్పాటుకు అందరి సహకారం అవసరం

● సర్పంచు శోభారత్నం



భూత్పూర్: ఆదర్శ గ్రామంగా ఏర్పాటు కావాలంటే అందరి సహకారం ఉంటే అది పెద్ద పనేమి కాదని భూత్పూర్ సర్పంచు శోభారత్నం అన్నారు.

గ్రామాభివృద్ధికి మహిళా సర్పంచుగా మీరు తీసుకున్న కీలక నిర్ణయం ఏమైనా ఉందా?

గ్రామాభివృద్ధి విషయంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగడంతో వ్యతిరేకించిన వారే ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములుగా ముందుకొస్తున్నారు. తండాల్లో మంచినీరు, సీసీరోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేశాం.

గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది? ఎలా? ఎదుర్కొంటున్నారు?

భూగర్భజలాలు అడుగంటి పోవడంతో ఎక్కడ చూసినా బోర్లు అన్ని ఎండిపోయాయి. వేసవిలో బాగా పోసిన బోర్లు వానాకాలం ఎండిపోతాయని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోయినా స్వంత ఖర్చులతో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నాం.

ఆదర్శ గ్రామ ఏర్పాటుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ?

మాడల్ విలేజ్‌గా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ప్రజల సహకారం లేనిది ఏది సాధ్యం కాదు.

చౌరస్తాలో చాలా ఏండ్ల నుంచి మరుగుదొడ్ల లేమి వేధిస్తుంది కదా? పరిష్కారం కనుగొన్నారా ?

చౌరస్తాలో మరుగుదొడ్ల ఏర్పాటుకు నేషనల్ హైవే అధికారులకు, జిల్లాస్థాయి అధికారులకు చాలా సార్లు విన్నవించాం. అయినా ఫలితం లేదు. ఇటీవలే జిల్లా కలెక్టర్ హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి వచ్చినప్పుడు సమస్యను వివరించాం. కలెక్టర్ స్పందించారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం వచ్చింది.

చౌరస్తాలో ఎక్కడ చూసినా చెత్తతో నిండి పోయింది. చర్యలు ఏం తీసుకుంటున్నారు ?

చెత్తను ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బందితో తొలగిస్తున్నాం. రోడ్డు విస్తరణలో డ్రైనేజీ కాలువలు సరిగ్గా చేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

సినిమా గైడ్



రాఘవేంద్ర : నక్షత్రం

కూరగాయల ధరలు



పచ్చిమిర్చి	80	కాకరకాయ	40
టమాట	60	చౌవులకాయ	30
వంకాయ	60	ఆలుగడ్డ	30
చిక్కుడు	60	ఉల్లిగడ్డ	20
బెండకాయ	40	క్యాప్సికమ్	40
బీరకాయ	40	దొండకాయ	40

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 1, 8

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. షాపింగ్‌కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పొదుపు పథకాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. తల్లి, మాతృవర్గీయులకు సంబంధించిన వ్యవహారాలు ఆవేదన కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి.

మిథునరాశి: (మే21-జూన్21): చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం. సోదరీసోదరుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్, ఫోన్ సందేశాలు అందుకుంటారు. ఇంటర్వ్యూలలో నిరాశ తప్పకపోవచ్చు.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో నాణ్యత గమనించాలి.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): కొత్త పనుల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కి వస్తాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): వినోదం, ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): సహకార సంఘాలు, యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. బృందకార్యక్రమాల్లో అసౌకర్యం కలిగే అవకాశం వుంది. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. పెద్దలు, ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. డ్రైవింగ్, చర్చల్లో నిదానం పాటించండి. చిన్నారులు, ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సంస్మరణల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): పందాలు, పోటీల్లో నిదానం పాటించండి. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): ఆస్పత్రులు, హోటల్, క్యాటరింగ్ రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా వుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

పాలమూరు-రంగారెడ్డి

పథకాన్ని విభజించాలి

- పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారి డిమాండ్



భూత్పూర్‌లో కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న రాఘవాచారి, ఉపాధ్యాయులు

భూత్పూర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండు భాగాలుగా విభజించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో నీళ్ల, నిర్వాసితులకోసం గొంతు విప్పుదాం, న్యాయాన్ని సాధిద్దామనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం జడ్పీహైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్థలాన్ని మార్చి 69 జీవోను అమలు పర్చాక ఉత్తర్వుల మేరకు జూరాల ప్రాజెక్టు నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్టేజ్-1గా చేపట్టాలని, అదే విధంగా శ్రీశైలంప్రాజెక్టు నుంచి చేపట్టే భాగాన్ని స్టేజ్-2గా ఏర్పాటుచేసి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు బాధితులు, రైతాంగాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పాలమూరు పథకంలో నార్లపూర్ నుంచి డిండి పేరిట నీటిని తరలించే పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కృష్ణానదినీళ్లను తరలించాలనుకుంటే శ్రీశైలం కంటే నాగార్జున సాగర్‌లో ఎక్కువ నీళ్లుంటాయి కాబట్టి అక్కడినుంచి నల్గొండకు నీరు తీసుకుపోయేలా ఉంటే బాగుంటుందన్నారు. సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని పాలమూరు జిల్లాలో వలస లు అరికట్టడానికి ప్రధానంగా నీటి వనరులే ము ఖ్యమని అది కృష్ణానది నుంచి జూరాలకు వచ్చే నీ టి ద్వారా నారాయణ పేట, కొడంగల్‌కు నీరందించాలని అలా కాకుండా పై జిల్లాల్లో ఉన్న పై భాగంలో ఎలాంటి ఎత్తిపోతక పథకాలు ఏర్పాటు చేయకుండా శ్రీశైలం నుంచి నార్లపాడ్, డిండి పేరిట నీటిని నల్గొండకు తరలించేందుకు అక్కడి రాజకీయ నాయకులు, పాలకులు ఎత్తుగడలు వేస్తున్నారని మన జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ విషయాన్ని ఎందుకు సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల నుంచి పాలమూరు జిల్లా వలసలతో అల్లాడుతోందని, జిల్లాలో 35లక్షల బోరుబావులు వేసి రైతులు తీవ్ర నష్టపోయారని అలాంటి జిల్లాకు సాగునీరందించి ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి కల్వకుర్తి, నెట్టెంపాడ్, భీమా, కోయిల్‌సాగర్, ప్రాజెక్టును సాధించుకోగా వాటి ద్వారా కొన్ని ప్రాంతాలకు మాత్రమే నీరందుతోందని జిల్లా వ్యాప్తంగా సాగునీరందాలంటే సంపూర్ణంగా పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని రెండు భాగాలుగా విభజించాలని రాఘవాచారి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వామన్ కుమార్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వందనం శ్రీనివాసులు, స్థానిక ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

పాలమూరు-రంగారెడ్డిలో

రూ.2,500 కోట్ల స్కామ్

- బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి సంచలన ప్రకటన

మహబూబ్‌నగర్, ఆంధ్రజ్యోతి: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మోటర్లు, పంపులలోనే రూ.2,500 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ స్కామ్‌కు పూర్తి వివరాలను ఆధారాలతో సహా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇచ్చిన జీఓ ప్రకారం సర్వే చేసిన సంస్థ ఇచ్చిన డీపీఆర్ మేరకు పథకంలో ఐదు స్టేజీల్లో 26 పంపులు, మోటర్ల ఏర్పాటుకు గాను రూ.రూ.10,335 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారని తెలిపారు. సాంకేతిక అనుమతుల దశకు వచ్చేసరికి నాలుగు స్టేజీల్లోనే పంపులు, మోటర్లను 31కి పెంచడంతో పాటు నిధులను రూ.17,343 కోట్లకు పెంచారని చెప్పారు. ఈ పంపులు, మోటర్లకు సంబంధించిన నాలుగు స్టేజీలకు రూ.14,466 కోట్లకు టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే పంపులను రూ.92 కోట్లకు, రూ.58 కోట్ల విలువచేసే మోటర్లను రూ.87 కోట్లకు పెంచడం ద్వారా మొత్తం ఈ ఒక్క విషయంలోనే రూ.2,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డీపీఆర్‌కు భిన్నంగా ఈఎన్‌సీ ఆదేశాల మేరకు చీఫ్ ఇంజనీర్ సమీక్ష జరిపి, ధరలను పెంచారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ధరల రివ్యూ, రివైజ్ చేసిన ఈఎన్‌సీ తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై తాను సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశానని, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కాంట్రాక్టర్లకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. ధరల పెంపునకు, ప్రభుత్వంలోని వారికి ఎలాంటి సంబంధం లేకుంటే, ఈవిషయమై తక్షణమే విచారణకు ఆదేశించాలని, ఇందుకు సీఎం కేసీఆర్‌కు పక్షం రోజుల గడువిస్తున్నానని చెప్పారు. ఈ అవినీతిపై తాను సవివరంగా సీఎం కేసీఆర్‌కు రెండుసార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందనా లేదని, ఇప్పటికైనా ఈస్కామ్‌తో ప్రభుత్వంలోని వారికి ఎలాంటి సంబంధం లేకపోతే తక్షణమే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క అవినీతిని నిరోధించినా పాలమూరు జిల్లాలో పేదలకు కనీసం 50 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు దక్కేవని నాగం వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతిని ఎండగడతామన్నారు. కోర్టులకు వెళ్లడంతో పాటు ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజలకు వీరి అవినీతి భాగోతాన్ని వివరించి ఉద్యమం చేపడతామని చెప్పారు. పోలీసు కేసులకు తాము భయపడబోమని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడతామని అన్నారు. ఇందుకోసం ఎంతవరకైనా పోరాడతామని నాగం స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, బురుజురాజేందర్‌రెడ్డి, పడాకుల సత్యం, అచ్చిగట్ల అంజయ్య, ముత్యాల తిరుపతిరెడ్డి, రామేశ్వరమ్మ పాల్గొన్నారు.

గ్రంథాలయాల్లో మెరుగైన వసతులు

- ఉమ్మడి జిల్లాలో కోటి ఆరు లక్షల సెస్ వసూలు
- గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్



సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ అయాచితం శ్రీధర్

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : గ్రంథాలయాల్లో పాఠకులకు మెరుగైన వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. శనివారం మహబూబ్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.2.99కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పడ్డ వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా కేంద్రాల్లో నూతన భవనాల ఏర్పాటు కోసం స్థలం ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారని తెలిపారు. గద్వాలలో స్థలం ఇచ్చామని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా కేంద్రంలో రాం మందిర్ సమీపంలోని పాత గ్రంథాలయ భవన స్థానంలో కొత్తహంగులతో భవనాన్ని నిర్మించేందుకు నేషనల్ లైబ్రరి మెయిన్ టెనెన్స్ కింద రూ.52 లక్షలు మంజూరయ్యాయని టెండర్స్ కూడా పూర్తయ్యాయని పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం కోటి ముప్పై లక్షలు సెస్ వసూలు కావాల్సి ఉండగా కోటి ఆరు లక్షల రూపాయలు వసూలైందని వివరించారు. విలేకరుల సమావేశంలో ఇటీవల నూతనంగా నియమితులైన గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సి.రాజేష్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్, శారద, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన జాగృతి

- ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్



మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ టౌన్ : తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశమందిరంలో తెలంగాణజాగృతి ఆధ్వర్యంలో జాగృతి కళాంజలి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి కీలక భూమిక పోషించిందన్నారు. బతుకమ్మ పర్వదినాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందన్నారు. ఆంధ్ర ప్రభుత్వంలో మన కవులు గుర్తించబడలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే వారు తెలుగులోకి వస్తున్నారని దీనికి కారణం తెలంగాణ జాగృతేనన్నారు. తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు వెంటకరాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాగృతి ప్రధానకార్యదర్శి చారి, జిల్లా ఇన్‌చార్జి కృష్ణారెడ్డి, శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మా ర్కెట్ చైర్మెన్ చెరుకుపల్లి రాజేష్, స్థానిక జడ్పీటీసీ శ్రీదేవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బెక్కెంజనార్దన్ , సింగిల్‌విండో చైర్మన్ కొరమోనివెంకటయ్య, జాగృతి నాయకులు రాంచందర్‌జీ, ప్రభాకర్‌జీ, శ్యాంప్రసాద్, లక్ష్మీనారాయణ, భార్గవి, దేవి, శ్రీధర్, నవనీత్ , అరవింద్, హరికృష్ణ, రాంమోహన్ జీ, శివాజీ. కవులు రచయితలు పాల్గొన్నారు.

గుండెపోటుతో రైతు మృతి



చిన్న లక్ష్మయ్య మృతదేహం

పాన్‌గల్: వనపర్తి జిల్లా పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన రైతు, మాజీ వార్డు సభ్యుడు చిన్నలక్ష్మయ్య(50) గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని శనివారం టీఆర్ఎస్ నాయకులు జూపల్లి అరుణ్, సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ కళావతమ్మ, మాజీ సర్పంచ్ ఊశన్న, సీపీఎం మండల కార్యదర్శి శ్రీరామ్, లక్ష్మీనారాయణ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కళావతమ్మ డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

'రైతు సంఘం సమావేశాన్ని జయప్రదం చేయండి'

మాగనూర్: అఖిల భారతీయ రైతుకూలీ సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం మక్తల్‌లోని అక్షర పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఏఐకేఎంఎస్ నాయకులు ఆనంద్, దత్తులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్న ఈ సమావేశానికి స్థానిక నాయకులు, రైతులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.

మక్తల్
వెంకటరమణ: డీజే దువ్వాడ జగన్నాథమ్
రాఘవేంద్ర : దుంగల్
మద్దూర్
సత్యనారాయణ : ఫిదా
కోస్గి
శ్రీలక్ష్మి : లై



చిట్టెం చాణక్యరెడ్డిని సన్మానిస్తున్న నాయకులు

యువతకు అండగా నేనున్నా

• టీఆర్ఎస్ యువ నాయకుడు చిట్టెం చాణక్యరెడ్డి

నర్వ: యువతకు అండగా నేనున్నానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కుమారుడు, టీఆర్ఎస్ యువ నాయకుడు చిట్టెం చాణక్యరెడ్డి అన్నారు. శనివారం స్థానిక మహిళా సమాఖ్య భవనంలో టీఆర్ఎస్ మండల యూత్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అంతకు ముందు ఆయా గ్రామాల టీఆర్ఎస్ యువకులు తమకు పార్టీలో గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన చాణక్యరెడ్డి ఇకనుంచి మీకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని, పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అంతకుముందు ఆయన్ను యూత్ కమిటీ సభ్యులు సన్మానించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌గౌడ్, శేఖర్‌యాదవ్, అయ్యన్న, నర్సింహారెడ్డి, విజయ్‌గౌడ్, యూత్ మండల అధ్యక్షుడు ఇలియాస్, రాజు, మాసన్నగౌడ్, రవికుమార్, రాములుగౌడ్, జనార్దన్, రామన్ గౌడ్, ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



నర్వలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేస్తున్న తహసీల్దార్ జయసుధ, ఫొటోగ్రాఫర్లు

మక్తల్: ఫొటోగ్రాఫర్ల సంఘం మక్తల్ వారి ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూగంజ్‌లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్ గౌడ్ హాజరై, మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, మార్కెట్ చైర్మన్ నర్సింహాగౌడ్, జడ్పీటీసీ వాకిటిశ్రీహరి, తహసీల్దార్ ఓంప్రకాష్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్, ఉపసర్పంచ్ కట్టాసురేష్, సంఘం అధ్యక్షుడు రాఘవేందర్, ఫొటోగ్రాఫర్లు శ్రీనివాసులు, బాల్‌రాజ్, అంబదాస్, హసన్, సంతోష్, తిరుపతి, శ్రీధర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నర్వలో : ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వేర్వేరుగా పండ్లు, బ్రెడ్లను తహసీల్దార్ జయసుధ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గోకుల్‌సింగ్, ఏఎస్సై శ్యాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫొటోగ్రాఫర్లు ఆంజనేయులు, భాస్కర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా ఆంజనేయస్వామి జల్దోత్సవం

మద్దూర్: మద్దూర్‌లో శనివారం ఆంజనేయస్వామి జల్దోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అశ్వరథంపై కొనసాగిన స్వామి వారి జల్ది స్థానిక ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. వందలాది మంది భక్తులు జల్దోత్సవం వెంట సాగారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చికిని అంజయ్య, నర్సిములు, విజయ్, కే.రాజు, శివరాజ, అంజయ్య, శ్రీనుతో పాటు, పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి

• డీపీఓ వెంకటేశ్వర్లు

మాగనూర్: గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికి పన్నులు వసూలుచేసి ప్రభుత్వానికి సహకరించాలని, వసూళ్లలో వేగం పెంచాలని మహబూబ్‌నగర్ డీపీఓ వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం స్థానిక ఎంపీపీ కార్యాలయ సమావేశమందిరంలో కార్యదర్శులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఉమ్మడి మండలాల్లో 18 గ్రామ పంచాయతీలకు ఐదు పంచాయతీల్లో ఇంటి పన్నులు వసూలు చేశారని, మిగతా పంచాయతీల్లో ఎంతవరకు వసూలు చేశారని ప్రశ్నించారు. సత్యసాయి వాటర్ పథకానికి 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా డబ్బులు చెల్లించాలని కార్యదర్శులు సమావేశంలో కోరారు. సమావేశంలో పేట డీఎల్పీఓ రమేష్, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, కార్యదర్శులు రఘువీరమనోహర్ రెడ్డి, నాగిరెడ్డి, తిమ్మప్ప, నర్సిరెడ్డి, సుష్మా తదితరులున్నారు.



సమీక్షలో మాట్లాడుతున్న డీపీఓ వెంకటేశ్వర్లు

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

• డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి

ఊట్కూర్: విధుల నిర్వహణలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు రుబెల్లా టీకాలను ఆమె వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ లక్షల్లో ఒకరికి వ్యాక్సిన్ వికటించే అవకాశాలు ఉంటాయని, వైద్య సిబ్బంది వ్యాక్సిన్లు వేసిన అనంతరం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ల అవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి అశోక్, సూపర్‌వైజర్ మణిమాల, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

అవుసులోన్‌పల్లిలో.. : మండలంలోని అవుసులోన్‌పల్లి, పులిమామిడి, బిజ్వార్ గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్లు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శివరాములు, హెచ్ఎం ధనుంజయ్, ఏఎన్ఎం గోవిందమ్మ, డీలర్ బాలకిష్టయ్య, అంగన్‌వాడీ టీచర్లు సావిత్రమ్మ, శ్రీలత, ఆశా కార్యకర్తలు అనుసూయ, శంక్రమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

'రుబెల్లా టీకాలు వేయించాలి'

మద్దూర్: రుబెల్లా టీకాలను తల్లిదండ్రులు తమతమ పిల్లలకు విధిగా వేయించాలని వైద్యాధికారి అనిరుధ్‌శెనిగర్ అన్నారు. శనివారం స్థానిక గీతాంజలి పాఠశాలలో విద్యార్థులకు ఆయన రుబెల్లా టీకాలను వేశారు. వైద్య సిబ్బంది మాడ్రన్ స్కూల్‌లో టీకాలను వేశారు. కార్యక్రమంలో గీతాంజలి ఉన్నత పాఠశాల హెచ్ఎం విజయ్‌కుమార్, యాజమాన్యం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.



ఊట్కూర్ జీపీఎస్‌లో రుబెల్లా నమోదును పరిశీలిస్తున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి

• ఇంటర్వ్యూ

తంగిడిగి గ్రామ అభివృద్ధే లక్ష్యం

• సర్పంచ్ కమలమ్మపాటిల్



కృష్ణ : తంగిడిగి గ్రామ అభివృద్ధే నా లక్ష్యమని ఆ గ్రామ సర్పంచ్ కమలమ్మపాటిల్ అన్నారు. శనివారం 'ఆంధ్రజ్యోతి'తో ఆమె మాట్లాడారు.

గ్రామంలో సీసీ రోడ్లు మంజూరు అయ్యాయా.?

రూ.4.50 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించాం. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.3.50 లక్షల సీసీ రోడ్డు, డ్రైనేజీ మంజూరయ్యాయి. ఎన్ ఆర్ఈజీఎస్ కింద గుర్జాల్‌లో రూ. లక్షతో రోడ్డు వేయించేలా చర్యలు తీసుకున్నాం.

గ్రామాల్లో నీటి కొరత ఉందా.?

ప్రస్తుతం నీటి కొరత లేదు. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మినీ వాటర్‌ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

పారిశుధ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

గ్రామాల్లో డ్రైనేజీలు లేకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. డ్రైనేజీల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వానికి నివేదికలు పంపారా.?

గుర్జాల్ నుంచి కృష్ణ వరకు బీటీ రోడ్డు, తంగిడిగి గ్రామంలో సీసీ రోడ్డు, కుసుమూర్తిలో సీసీ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపాం.

గ్రామాల్లో విద్యుత్ లైట్లు అమర్చారా.?

గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులు అమర్చాం.

23న మండల సర్వసభ్య సమావేశం

మక్తల్: మక్తల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 23న ఎంపీపీ కోళ్ల పద్మమ్మ అధ్యక్షతన ఉదయం 10:30గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ విజయనిర్మల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని ఆమె కోరారు.

తహసిల్ కార్యాలయం తనిఖీ

కృష్ణ: స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ కృష్ణాదిత్య శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి, భూసర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీడీ రాజీవ్‌రెడ్డికి రైల్వేలైన్ లో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి పది చెక్కులను అందించారు. సబ్ కలెక్టర్ వెంట ఆర్ఐ వెంకట్రాములు, వీఆర్వోలు ఉన్నారు.

నూతన ఇసుక విధానంపై అవగాహన

మక్తల్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పాలమూరు నూతన ఇసుక విధానంపై శనివారం తహసీల్దార్ ఓంప్రకాష్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ కార్యాలయంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలకు, ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. కాగా, మండలానికి క్వారీని కేటాయించడం వలన ఇసుకను తీసుకునేందుకు ఇబ్బందులు ఏర్పడుతాయని పలువురు ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ వాకిటి శ్రీహరి, ఎంపీపీ కోళ్ల పద్మమ్మ, మాజీ ఎంపీపీ చంద్రకాంత్, సర్పంచులు వెంకట్రాములు, వెంకట్రాములుగౌడ్, వెంకటయ్యగౌడ్, ఎంపీటీసీలు వెంకట్రాములు, కావలిశ్రీహరి, రాజశేఖర్ రెడ్డి, వెంకటయ్యగౌడ్, చిన్నరాములు తదితరులున్నారు.

'పుస్తక ఆవిష్కరణను జయప్రదం చేయండి'

మాగనూర్: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించనున్న పాతపల్లి 21వ శతాబ్ధపు మహ్మద్ పుస్తక ఆవిష్కరణను జయప్రదం చేయాలని కేఎన్ పీఎస్ మండల నాయకులు నర్సింగప్ప, మోతీలాల్, కృష్ణలు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సామాజిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు.

'బ్యాంక్ రుణాల కోసం దళారులను ఆశ్రయించొద్దు'

ఊట్కూర్: బ్యాంకు రుణాల కోసం రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ నర్సింహ అన్నారు. శనివారం మండలంలోని కొల్లూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన ఎస్‌బీఐ బిజినెస్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఖాతాదారులు ఎలాంటి సమస్యలున్నా నేరుగా బ్యాంకును సంప్రదించాలని అన్నారు. తాము ఏర్పాటుచేసిన బిజినెస్ సెంటర్‌లో బ్యాంకు మాదిరిగా లావాదేవీలు జరుపుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఊట్కూర్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, సర్పంచ్ సరోజసంవృద్ధి, నర్సింహరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న భూసర్వే

ఊట్కూర్: మండలంలోని కొల్లూర్, ఎడవెల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, ఊట్కూర్, నిలుగూర్తి, వల్లంపల్లి, మల్లెపల్లి, పగిడిమారి, అమీన్‌పూర్ గ్రామాల్లో భూసర్వే కార్యక్రమం కొనసాగుతోంది. వీఆర్ఏలు భీంరావ్, రాజప్ప, కౌసర్‌పాషా, వెంకట్రాములు, శివరాజు, నారాయణ, నర్సిములు, రేణుక, శివరాజు తదితరులు ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించారు.

కోస్గి రూరల్: మండలంలోని అమ్లికుంట గ్రామంలో వీఆర్ఏ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం భూ, ఇంటింటి సర్వేను నిర్వహించారు. రికార్డులను పరిశీలించి, తప్పులను నమోదు చేసుకున్నారు.

'విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి'

మక్తల్: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా మాజీ అధ్యక్షుడు కిరణ్ కోరారు. శనివారం స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని, రాష్ట్రం ఏర్పడ్డాక విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్, బకాయిలు రూ. 4వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రిన్సిపాల్ అనంత్ రెడ్డి, కరస్పాండెంట్ లక్ష్మారెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, కురుమూర్తి, ప్రసాద్, మన్యం తదితరులు పాల్గొన్నారు.



జాతరకు బారులు తీరిన భక్తులు

టీఎన్X ఎస్‌ఎఫ్ మండల అధ్యక్షుడిగా రంగలిదాస్

మరికల్ : తెలుగు నాడు సురేష్ ఫెడరేషన్X (టీఎన్X ఎస్‌ఎఫ్) మండల అధ్యక్షుడిగా రంగలిదాస్, ఉపాధ్యక్షుడిగా పూజారి రమేష్‌లను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా కార్యదర్శి ముకుందా రమేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేడు సామాజిక సంఘం ఐక్యవేదిక సమావేశం

మరికల్ : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్X లో ఆదివారం సామాజిక వర్గాల ఐక్యవేదిక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బల్‌రాం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పేట డివిజన్‌లో మోస్తరు వర్షం

నారాయణపేట : డివిజన్‌లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా దామరగిద్దలో 31 మి.మీ., అతిస్వల్పంగా మరికల్‌లో 0.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. మాగనూర్, నారాయణపేట మండలాల్లో 10 మి.మీ. చొప్పున, మక్తల్‌లో 8 మి.మీ., ధన్వాడలో 9.6 మి.మీ., కోస్గిలో 17.2 మి.మీ., మద్దూర్‌లో 12 మి.మీ., నర్వలో 5 మి.మీ., ఊట్కూర్ మండలంలో 9.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

బ్యాంకు మేనేజర్‌కు బీజేపీ నేతల సన్మానం

ధన్వాడ : ఉత్తమ మేనేజర్ అవార్డును పొందిన స్థానిక ఆంధ్రా బ్యాంకు బీఎం శ్రీనివాస్‌రెడ్డిని శనివారం బీజేపీ నాయకులు ఉమేష్, రాము, చంద్రయ్యలు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

మీజిల్స్, రుబెల్లా టీకాల పంపిణీ

ధన్వాడ : మండల కేంద్రంలోని హరిజన్X వాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం ఆరోగ్య సిబ్బంది మీజిల్స్, రుబెల్లా టీకాలు వేశారు. కార్యక్రమంలో హెచ్X ఎం తిమ్మారెడ్డి, రమాదేవి, అంగన్X వాడీ కార్యకర్త లక్ష్మి, ఏఎన్X ఎం స్వరూప తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట టౌన్ : స్థానిక గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య సిబ్బంది ఎంఆర్ టీకాలు వేయగా, డిప్యూటీ డీఎంహెచ్X ఓ సౌభాగ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, అశోక్‌లు ఆ తీరును పరిశీలించారు. శుక్రవారం నాటికి 25,851 మందికి ఎంఆర్ టీకాలు వేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్X ఓ వివరించారు.

జిన్నారంలో రెవెన్యూ సర్వే

మరికల్ : మండలంలోని జిన్నారంలో శనివారం ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింట భూ సర్వేను నిర్వహించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ సర్వేకు రైతులు సహకరించాలని ఆర్‌ఐ కోరారు. కార్యక్రమంలో అధికారులు చంద్రారెడ్డి, గోపాల్, నర్సిములు పాల్గొన్నారు.

నాల్గో రోజుకు చేరిన సప్తభజన

దామరగిద్ద : వర్షం కోసం స్థానిక రాంమందిర్‌లో చేపట్టిన సప్తభజన శనివారంతో నాల్గోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాణిక్‌రావు, కిష్టప్ప, కనకప్ప, అశోక్, నర్సిములు, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె

దామరగిద్ద : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక తపాలా కార్యాలయం ముందు గ్రామీణ ప్రాంత ఉద్యోగులు చేపట్టిన సమ్మె శనివారంతో నాల్గోరోజుకు చేరింది. సమస్యలను పరిష్కరించే వరకు పోరాడుతామన్నారు. కార్యక్రమంలో సేవ్యానాయక్, రామునాయక్, నర్సిములు, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

'బాల్య వివాహాలు చేయొద్దు'

నారాయణపేట టౌన్ : బాల్య వివాహాలను చేయొద్దని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ ఎస్‌కే దేవసేన అన్నారు. శనివారం స్థానికంగా నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతినెల రెండో శనివారం పేరెంట్స్ కమిటీ మీటింగ్‌కు విధిగా హాజరు కావాలని సూచించారు. అనంతరం పేరెంట్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా పరిగి ఈశ్వరమ్మ, ఉపాధ్యక్షుడిగా రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎన్X నగేష్, సహా కార్యదర్శులుగా లాల్యానాయక్, బాలస్వామి, కోశాధికారిగా నాగమణితో పాటు కుసుమప్ప, లక్ష్మయ్య, కనకప్ప, వెంకటయ్య, నాగప్ప, విష్ణువర్ధన్X లను సభ్యులుగా ఎన్నుకున్నారు.

సీఎంకు ఆర్యవైశ్య మహిళల ఉత్తరం

నారాయణపేట టౌన్ : ఆర్యవైశ్య కార్పొరేషన్X ఏర్పాటు చేయాలని పేట ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఉత్తరాలు రాశారు. ఆర్యవైశ్యుల కోసం వెయ్యి కోట్లతో కార్పొరేషన్X ఏర్పాటు చేయాలని శనివారం ఆ ఉత్తరాన్ని పోస్ట్ చేశారు. కార్యక్రమంలో పి.పుష్పలత, కవిత, సుజాత, అరుణ, జ్యోతి, ఈషా, అరుంధతి, ప్రభావతి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.



పూజలందుకున్న స్వామివారు

వైభవంగా కనకాద్రిస్వామి జాతర

- వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు
- దాసంగాలతో స్వామి వారికి నైవేద్యం

నారాయణపేట రూరల్ : మండలంలోని అభంగాపూర్ పంచాయతీ పరిధిలో గల నెమళ్లపల్లి శివారులో వెలిసిన కనకాద్రిస్వామివారి జాతరను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, మహా మంగళహారతి, నైవైద్యాలతో పూజలు చేశారు. జాతరలో మిఠాయి దుకాణాలతో పాటు అలకంరణ, ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. పరిసర గ్రామాలతో పాటు కర్నాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దాసంగాలతో నైవేద్యాలను సమర్పించారు. సాయంత్రం సమీపంలోని బావినుంచి జల్దిబిందెతో ఊరేగించి స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. సర్పంచ్ గోవిందమ్మ, ఎంపీటీసీ జెమినిబాయి. నాయకులు అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, బొంబాయి బాలప్ప, జుట్టు బాలకిష్టప్ప, నవీన్, కరుణాకర్, చాంద్‌పాషా, లక్ష్మీనర్సింహారెడ్డి, గవినోళ్ల విశ్వనాథ్, కిషన్‌నాయక్ తదితర ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. వచ్చిన ప్రముఖులకు ఆలయ కమిటీ చైర్మన్ కుంటి సునంద, బాలప్పలు శాలువాలతో సత్కరించారు.



స్వామి వారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు

హనుమంతుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

మరికల్ : శ్రావణమాసం చివరి శనివారం సందర్భంగా స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, ఆకులపూజ చేశారు. సాయంత్రం జల్దిబిందె నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదం, అన్నదానం చేపట్టారు.

● ఊరేగింపు నిర్వహించే రూ.2లక్షల విలువ చేసే స్వామి వారి వెండి విగ్రహాన్ని మరికల్‌కు చెందిన గవినోళ్ల హన్మిరెడ్డి దేవాలయానికి బహూకరించారు. కార్యక్రమంలో లక్ష్మి, వీరన్న, శశికళ పాల్గొన్నారు.



వెండి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న హన్మిరెడ్డి

ఘనంగా ఆంజనేయస్వామి జల్దిబిందోత్సవం

కోయిలకొండ రూరల్ : మండలంలోని అంకిళ్ల, సంగనోనిపల్లి, వింజమూర్, శేరివెంకటాపూర్ గ్రామాల్లో శనివారం ఆంజనేయస్వామి జల్దిబిందె మహోత్సవాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆఖరి శనివారం కావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. వింజమూరులో భజనలు, కోలాటాల మధ్య జల్దిబిందె ఊరేగింపు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు మంజుల, మణెమ్మ, కళావతి, వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ స్వరూపారాణి, శ్రీనివాసులు, డి.రాజునాయక్, రాములు, లక్ష్మారెడ్డి, ఆశిరెడ్డి, నారాయణరెడ్డి, గోపాల్, నర్సింహులు, హన్మంతు, మల్లేష్‌యాదవ్ ఉన్నారు.

నారాయణపేట రూరల్ : మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో జల్దిబిందెను ఆ గ్రామస్థులు చెరువు వద్ద నుంచి ఊరిగిస్తూ ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ హన్మంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, గవినోళ్ల విశ్వనాథ్, దేవేంద్రప్ప, బొంబాయి బాలప్ప, అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జుట్టు బాలకిష్టప్ప, కరుణాకర్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమంతుడి విగ్రహ ప్రతిష్ఠ

ధన్వాడ : మండలంలోని హనుమాన్X పల్లి పంచాయతీ పరిధిలో గల తిమ్మారెడ్డిపల్లికుంట తండాలో శనివారం ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం స్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళ, జడ్పీటీసీ కవిత, నాగిరెడ్డి, పేట మార్కెట్ వైస్ చైర్మన్X వెంకట్రాంరెడ్డి, కాళమ్మ ఉన్నారు.


రాత్రి వరకు సాగిన ఉపాధి హామీ సభ

దామరగిద్ద : తొమ్మిదో విడత సామాజిక తనిఖీలో భాగంగా శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ సభ రాత్రి వరకు కొనసాగింది. పీడీ జగదీశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రధానంగా కూలీలు తాము పనులు చేసినా అధికారులు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. లోకూర్తిలో ఫీల్డ్ అసిస్టెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని కూలీలు ఆరోపించారు. మద్దెల్‌బీడ్‌లో ఉపాధి హామీ కింద పొలాల్లో టాకులు కట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన పీడీ ఉన్నత అధికారులతో మాట్లాడుతామన్నారు. రాత్రి 8 గంటలు సమయమైనా సభ పూర్తి కాలేదు.

శాసన్X పల్లి చెరువు పనులను అడ్డుకున్న రైతులు

నారాయణపేట రూరల్ : మండలంలోని శాసన్X పల్లి చెరువు పనులను ఆ గ్రామ రైతులు శనివారం అడ్డుకున్నారు. మిషన్X కాకతీయ పథకంలో భాగంగా చెరువు మరమ్మతు పనులకు మొత్తం రూ.92 లక్షలు మంజూరు కాగా, అలుగు పనులకు నాసిరకం ఇసుకను వాడుతున్నారని ఆరోపిస్తూ గ్రామ యువకులు, రైతులు అడ్డుకున్నారు. ఈ విషయం గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై ఇరిగేషన్X ఏఈ ఖలీల్ ఆహ్మద్‌ను వివరణ కోరగా ఇదీవరకే ఇసుక నాసిరకంగా ఉందని కాంట్రాక్టర్‌కు చెప్పామన్నారు. ఐతే పనులను రైతుల సమక్షంలోనే నిలిపివేశామన్నారు. ఆదివారం మంచి ఇసుకను తీసుకువచ్చిన తర్వాతే సోమవారం నుంచి పనులు చేసేలా చూస్తామన్నారు.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి



భారతి (ఫైల్)

నారాయణపేట టౌన్ : స్థానిక ఎస్‌ఎల్‌డీసీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భారతి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. ఎస్సై కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఊట్కూర్‌కు చెందిన భారతి శుక్రవారం కళాశాలకు వచ్చింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఊట్కూర్ మండలం మొగ్దూంపూర్ గ్రామానికి చెందిన నర్సింహా ఎక్లాస్‌పూర్ దేవుడి దర్శనం కోసం అంటూ ఆ అమ్మాయిని తన బైక్‌పై ఎక్కించుకొని వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో బైక్‌పై నుంచి భారతి కిందపడి ఆమె తలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎక్లాస్‌పూర్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి గాయపడిన విద్యార్థిని పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆస్పత్రికి, అటునుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ విద్యార్థిని అదేరోజు రాత్రి మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి తండ్రి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింహా ఆర్నెళ్ల నుంచి తన కూతురును ప్రేమిస్తున్నట్లు తెలిసిందని, భారతి మృతికి కారణం అతనే అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

విద్యార్థినికి నివాళి.. కళాశాలకు సెలవు

భారతి మృతికి నివాళిగా ఎస్‌ఎల్‌డీసీ ప్రిన్సిపాల్ డా.రజితసింహారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు శుక్రవారం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కళాశాలకు సెలవు ప్రకటించారు.

ఎస్‌ఎల్‌డీసీ సమస్యపై ఏబీవీపీ ధర్నా

నారాయణపేట టౌన్ : సూర్యలక్ష్మీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ పరమైందంటూ ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించిన జీఓ ఏమైందని శనివారం సబ్ కలెక్టరేట్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. డివిజన్X లో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదన్నారు. ఈ ఏడాది జనవరి 24న సూర్యలక్ష్మీ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరమైందని ప్రకటించినా నేటివరకు దాని జీఓ రాలేదన్నారు. జీఓ విడుదల చేసి 4వేల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం సబ్‌కలెక్టర్ కృష్ణాదిత్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వినోద్, నిరంజన్X , శ్రవణ్, శివ, విష్ణు, సత్యనారాయణ, అనిల్, నాగరాజు, ప్రవీణ, కృష్ణ ఉన్నారు.



సబ్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులు

కొల్లాపూర్‌లో ముసురు వర్షం

కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణంలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ముసురు వర్షం కురిసింది. చాలా రోజుల అనంతరం వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగుచేసిన పైర్లు వాడిపోయే దశకు చేరుకోవడంతో ప్రస్తుతం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో నాల్గు రోజులపాటు వర్షాలు కురుస్తాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.



వెంకటేశ్వర: జయ జానకి నాయక
సత్యసాయి : నేనేరాజు నేనే మంత్రి

కొల్లాపూర్ సమాచారం

తహసీల్దార్	: 9000101488
వ్యవసాయాధికారి:	7288894354
ఎంపీడీఓ:	8008377455
ట్రాన్స్‌కో ఏఈ:	9440813494
పంచాయతీ కమిషనర్	9951524815
సీఐ:	9440795725
ఎస్ఐ:	9440795711

గ్యాస్ సమాచారం

భారత్ గ్యాస్: 08501- 275384

మార్కెట్ ధరలు

వేరుశెనగ	: 5000
కందులు	: 5050
వరి(1010రకం)	: 1450
మొక్కజొన్న	: 1410

ముగిసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

కోడేరు: స్థానిక మోడల్‌స్కూల్ ప్రవేశానికి శనివారం నిర్వహించిన పరీక్షకు 20మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమహస్ర తెలిపారు. ఉత్తీర్ణులైనవారి వివరాలను సోమవారం వెల్లడిస్తామన్నారు. విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటో తీసుకొని రావాలని సూచించారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, రమేష్ పాల్గొన్నారు.

విద్యార్థులకు రుబెల్లా టీకాలు

కోడేరు: ఎత్తం ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు శనివారం తట్టు, రుబెల్లా వ్యాధి నిరోధక టీకాలను సర్పంచX కృష్ణయ్య, హెచX ఎం రామచంద్రయ్య, ఏఎXఎం వెంకటలక్ష్మిలు వేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఫీ, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ముక్కిడిగుండంలో హరితహారం

కొల్లాపూర్: మండల పరిధిలోని ముక్కిడిగుండం గ్రామంలో శనివారం హరితహారంలో భాగంగా సర్పంచX శారద లోకేష్‌యాదవ్ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ సత్యనారాయణలు మొక్కలు నాటారు. ముక్కిడిగుండంలో 500పైగా మొక్కలు నాటే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

'వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలి'

ఎల్లూరు(కొల్లాపూర్ రూరల్): మండల పరిధిలోని చెంచు పెంటల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఎల్లూరు సర్పంచX నిమ్మల నరసింహ శనివారం ఒక ప్రకటనలో కోరారు. చెంచు పెంటల్లో చెంచులు సీజనల్ వ్యాధుల మూలంగా రోగాలబారిన పడుతున్నందున వైద్యశిబిరాలద్వారా వారికి చికత్స చేయాలని పేర్కొన్నారు. చెంచుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని కోరారు.

బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడిగా మర్రి

కొల్లాపూర్ రూరల్: బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడిగా మర్రి చంద్రకుమార్‌ను ఎన్నుకున్నారు. బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ రమేష్‌రాథోడ్, మండల అధ్యక్షుడు హరిలాల్ నాయక్ ఆధ్వర్యంలో తన ఎన్నిక జరిగినట్లు మర్రి చంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

'సంక్షేమ పథకాల్లో రాష్ట్రం ముందుంది'

పెంట్లవెల్లి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని జూపల్లి అరుణ్ అన్నారు. శనివారం కొండూరులో మిషX భగీరథ కింద మంజూరైన రూ.15లక్షల, 80వేలతో నిర్మించే వాటర్‌ట్యాంక్‌కు జూపల్లిఅరుణ్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, కేతూరి వెంకటరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మండల గౌడ యూతX కమిటీ ఏర్పాటు

పెద్దకొత్తపల్లి: మండల గౌడ యూతX కమిటీని గౌడ సంఘం మండల అధ్యక్షుడు నారాయణగౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ సలహాదారులుగా రామస్వామిగౌడ్, మధుసూదనX గౌడ్, అధ్యక్షుడిగా మల్లేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడిగా శివశంకర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాఘవేంద్రగౌడ్, కోశాధికారిగా శివప్రసాద్‌గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కృష్ణయ్యగౌడ్, నరేందర్‌గౌడ్, రాజు గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం



పెద్దకొత్తపల్లి బస్టాండ్ చౌరస్తాలో లూయిస్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పిస్తున్న ఫొటోగ్రాఫర్లు

పెద్దకొత్తపల్లి: ప్రపంచ ఫొటో గ్రఫీ దినోత్సవాన్ని మండల ఫొటోగ్రాఫర్ల యూనియనX ఆధ్వర్యంలో మండలకేంద్రంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లూయిస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఫొటో గ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫొటో గ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, జహంగీర్, మద్దిలేటి, రాజేందర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నాళ్లీ వంతంట

- ఏళ్ల తరబడి వంట కష్టాలు
- కళ్లల్లో చూరుతున్న పొగ
- ఉడికీ ఉడకని అన్నం
- ఇబ్బందులెదుర్కొంటున్న వంట ఏజెన్సీలు

కోడేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం, బడిబయట పిల్లలను బడికి రప్పించి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీ నిర్వాహకులకు తలనొప్పి తెచ్చి పెడుతోంది. ప్రత్యేకించి వంటగదులు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుబయటే వంట చేసే సమయంలో గాలి లేచి దుమ్ము, ధూళి పడితే అది తిన్న విద్యార్థులకు ఎలాంటి సమస్యలొస్తాయోనని నిత్యం ఆందోళనల మధ్యే భోజనం తయారుచేయాల్సివస్తోందని వంట మహిళలు పేర్కొంటున్నారు. మండలవ్యాప్తంగా పలు పాఠశాలల్లో వంట గదులు కరువయ్యాయి. దీంతో ఆరుబయట వంట కాల మూలంగా చెత్త చెదారం వంటల్లో పడుతోంది. వంటసామగ్రి దాచేందుకు ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాశాఖాధికారులు మాత్రం ఈ విషయంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖానాపూర్, కోడేరు మోడల్ స్కూల్స్, బాల్యానాయక్‌తండా తదితర పాఠశాలల్లో వంట షెడ్లు లేక ఏజెన్సీ నిర్వాహకులు ఆరుబయట వంట చేస్తుండంతో గాలితో మంటమండక అన్నం ఉడకడం లేదని వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రహరీలకు తడికలు అడ్డం పెట్టుకొని వంటలు చేస్తున్నారు. వంట చేస్తున్నప్పుడు పొగ పాఠశాలలోకి వెళ్తోందన్నారు. ఎండాకాలం, వర్షకాలంలో వంటలు చేసేందుకు మరింత కష్టంగా మారిందన్నారు. అధికారులు స్పందించి వంట గదుల నిర్మాణం చేయాలని కోరుతున్నారు.



కోడేరు మోడల్ స్కూల్‌లో ఆరుబయట వంట చేస్తున్న మహిళలు

ప్రతిపాదనలు పంపాం

వంట గదుల నిర్మాణం కోసం జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే వంట గదుల నిర్మాణానికి కృషి చేస్తాం.

- ఇలియాస్, మండల విద్యాశాఖాధికారి

వంట గదులను ఏర్పాటు చేయాలి



వంట చేసేటప్పుడు ఈదురు గాలులకు మంట మండక అన్నం ఉడకడం లేదు. అధికారులు స్పందించి వంట గదులను ఏర్పాటు చేయాలి.

- భాగ్యమ్మ

అధికారులు స్పందించాలి



ఆరుబయట వంటచేసేందుకు ఇబ్బందిపడుతున్నాం. అధికారులు వంట గదులను మంజూరుతోపాటు ప్రతి నెల వంట ఏజెన్సీ బిల్లులు చెల్లించాలి.

- వెంకటమ్మ

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: సీఐ

కొల్లాపూర్: గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపశ్రుతులు చోటులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కొల్లాపూర్ సీఐ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం స్థానిక మహబూబ్ ఫంక్షనX హాల్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను నిర్వహించేవారు తప్పనిరిగా అనుమతి తీసుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, రాత్రి పది దాటితే సౌండ్ సిస్టమ్ బంద్ చేయాలన్నారు. నిబధనలకు విరుద్ధంగా వ్యవరిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మనX ఎండి.ఎక్బాల్, ఎంపీపీ నిరంజనX రావు, జేపీరామరావు, సీపీఐ జిల్లా నాయకులు ఎస్ఎండి ఫయాజ్, ఎస్ఐ సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచX లు తదితరులు పాల్గొన్నారు.



కొల్లాపూర్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాస్

కోడేరులో

గణేష్ ఉత్సవాలను ప్రశాంతవాతావరణంలో జరుపుకోవాలని సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్ఐ షేక్‌షఫీలు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషనX లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి గణేష్ నవరాత్రిఉత్సవాలు ప్రారంభం కానున్నదృష్ట్యా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాతంగా జరుపుకోవాలన్నారు. గణేష్ మండప నిర్వాహకులు విద్యుతX , అగ్ని మాపక, పోలీస్‌ల అనుమతి తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, ఉత్సవాల కమిటీ నాయకులు పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లిలో

గ్రామాల్లో వినాయ చవితిని ప్రశాంతంగా కులాలు, రాజకీయాలకతీతంగా జరుపుకుకోవాలని సీఐ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణలో వివిధ గ్రామాల సర్పంచX లు, ఎంపీటీసీలు, వినాయక ఉత్సవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో విగ్రహాల మండపాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదన్నారు. సమావేశంలో ఎస్ఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ చాంద్‌బాష, వెంకటయ్య, శ్రీనివాసులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పెంట్లవెల్లిలో

చవితి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషనX లో ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచX లతో సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ వినాయకచవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సైదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్, సర్పంచX లు కోట్ల సురేందర్, ఉశేని, పోతుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు

- ఎస్ఐ షేక్ షఫీ



కోడేరు: మండలంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ షేక్‌షఫీ శనివారం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

మండల ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యం అవుతోంది. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి ఒక పోలీస్‌ను నియమించి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కారానికి కృషిచేస్తున్నాం.

ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మూలంగా నేరాల సంఖ్య తగ్గిందా..?

ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ మూలంగా నేరాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఫిర్యాదుదారులు స్టేషనX వచ్చి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.

మండలంలో సారాపై చర్యలు తీసుకుంటున్నారా..?

మండలంలో ఎవరైనా సారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశానుసారం సారాను అరికట్టేందుకు కృషి చేశాం. మండలంలో ఎక్కడా నాటు సారాలేదు.

రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారా..?

రాత్రి వేళల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండలంలో ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో పోలీస్ నిఘా ఏర్పాటు చేశాం. దొంగతనాలు గణనీయంగా తగ్గాయి.

హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారా...?


వాహనదారులు బండి కాగితాలతోపాటు హెల్మెట్‌ను వాడాలని అవగాహన కల్పిస్తున్నాం.

- 50 ఎకరాల్లో విస్తరించిన ప్రాంతం
- అరుదైన జీవ జాతులు, ఔషధ మొక్కలకు నిలయం
- నెమళ్లు, రామ చిలుకలు, కింగ్ ఫిషర్‌లతో రెట్టింపవుతున్న అందం


తెలుపు తొండ
రేల (ఔషధ మొక్క)


ల్యుకస్ ఇస్నరా


అటక మామిడి


పాముల పుట్ట


కొండ పిండి

జోగు రామన్న గుట్టపై జీవ వైవిధ్యం

గుట్ట పరిసరాలు సంరక్షించాలి



జొన్న రామన్న గుట్టపై ఎన్నో ఔషధ, అరుదైన మొక్కలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంత వాతావరణ పరిస్థితులలో పెరిగే మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు 67 రకాల ఔషధ మొక్కలు, 18 రకాల పక్షి జాతులు, 9 రకాల క్షీరద జాతులు, 12 రకాల సరిసృపాలను గుర్తించాం. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్య జోన్‌గా గుర్తించి, సంరక్షణ చర్యలు చేబడితే అరుదైన జీవ జాతులు అంతరించకుండా కాపాడవచ్చు.

- వార్ల మల్లేశం, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, ఎంఫిల్, బీఈడీ, కోస్గి

కోస్గి రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం బొలవానిపల్లి పంచాయతీ పరిధిలో పీసీ తండాకు సమీపంలో జొన్న రామన్న గుట్ట ఉంది. ఈ ప్రాంతం కోస్గి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. 50 ఎకరాలకుపైగా విస్తరించిన ఈ గుట్ట అరుదైన మొక్కలు, జంతువులు, కీటకాలు, పక్షులకు నిలయంగా మారింది. ఎత్తయిన ఈ గుట్ట పైభాగంలో ఓ చివరన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏటా శివరాత్రిన అక్కడ జాతర ఉత్సవాలను నిర్వహిస్తారు. రెండు పెద్ద బండ రాళ్ల కింద, మరో విశాలమైన బండ రాయిపై నీరు నిలుస్తుంది.


గుట్టపై వెలసిన దేవాలయం

అక్కా చెల్లెళ్ల గుట్టలు

ఆలయానికి కొంత దూరంలో ఎత్తయిన ప్రాంతంలో ఎదురెదురుగా రెండు వరుసల గుట్టలు ఉంటాయి. పెద్ద బండరాళ్లను ఒక దానిపై ఒకటి పేర్చిన వీటిని అక్కా చెల్లెళ్ల గుట్టలుగా గిరిజనులు పిలుస్తారు.

ఔషధ మొక్కలు

గుట్టపై ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే పలు రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. కొండ పిండి, నేల పిప్పలి, రేల, విషముష్టి, ఆరె, పాత గరుడి, ముండ్రగప్పకాయ, దూలగొండి, వాడిసె, నేలవాము, ముక్క తుమ్ముడు తీగ, తెడ్ల పాల, గచ్చ, పిప్పళ్ల తీగ, సుగంధి పాల, వాక్కయ, సోమిడి పాచి తీగ, వెంపల్లి, తిప్ప తీగ ఉన్నాయి. వీటితో పాటు అటక మామిడి, బురుగు తీగ, పెంట చెన్నంగి, కురసవాము, మేకమేయని ఆకు, వేగిస లభిస్తాయి. మందుల తయారీలో వీటి ఆకులు, వేర్లు, గింజలు, కాండం, పువ్వులను ఉపయోగిస్తారు. ఇంకా ఇల్లింత, తుంకి, సీతాపలం, నేరేడు వంటి పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి. వర్షకాలంలో మాత్రమే అగుపించే ప్రత్యేకమైన మొక్కలు ప్రస్తుతం అటవీ పరిసరాలకు మరింత శోభను తెచ్చిపెట్టాయి. పరాన్న జీవిగా బతికే కస్కుటా మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముశ్రీఫా 10వ తరగతి విద్యార్థులను గుట్టపైకి తీసుకెళ్లి చెట్ల గురించి వివరించినట్లు కోస్గి పట్టణ జీవశ్రాస్త ఉపాధ్యాయుడు మల్లేశం తెలిపారు.

అందమైన పక్షులు

తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన ఎన్నో రకాల పక్షులకు ఈగుట్ట ఆవాసంగా మారింది. బుర్రెంక, గుడ్ల గూబలు, డేగలు, గద్దలు, గువ్వలు, కోయిలలు, పావురాలు, నెమళ్ళు, కముజులు, బుర్క పిట్టలు, రామ చిలుకలు, కింగ్ ఫిషర్ ఇక్కడ కనిపిస్తాయి. గూళ్లు, బొరియలు వంటి వాటికి ఈప్రాంతం అనుకులంగా ఉండ డంతో కొత్త జీవులు వచ్చి చేరుతున్నాయి.

- కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించిన చరణ్ రాజ్
- బీసీ వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం
- మొదట ఐదు రోజుల శిక్షణ
- డార్జిలింగ్‌లోని హిమాలయ మానిటరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎంపిక

ఎవరెస్టే ధ్యేయం


కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండాతో చరణ్‌రాజ్

అచ్చంపేట : పట్టుదల, క్రమశిక్షణతో ముందుకెళ్లడం తెలుసు. లక్ష్యసాధనలో పేదరికం, భయం, ఆందోళనలు ఏవి అడ్డు రావంటున్నాడు చరణ్‌రాజు. ఇటీవల ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తొలి తెలంగాణ బిసి వెల్ఫేర్ విద్యార్థి కావడం విశేషం. 2016 సంవత్సరంలో నవంబర్ మాసంలో రేనాక్ పర్వతం అధిరోహించి పట్టు వదలని విక్రమార్కుడిలా ఎవరెస్ట్ శిఖం ఎక్కాలనే ఆశయంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో బిసి వెల్ఫేర్ అధికారుల సహకారంతో కిలిమంజారో పర్వతాన్ని ఎక్కే అవకాశం వచ్చింది. లక్ష్యసాధనలో వెనకడుగేయని చరణ్‌రాజ్ కుటుంబనేపథ్యం మాత్ర పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్ పరిధిలోని ఉప్పునుంతల మండలం పిరాట్వానిపల్లి గ్రామానికి చెందిన పెద్దేటి నిరంజన్, జయమ్మల ముగ్గురు సంతానం కాగా వారిలో చిన్నవాడైన చరణ్‌రాజ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో బిఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ తన చదువు కొనసాగిస్తున్న నేపథ్యంలో రూమ్‌మేట్‌గా ఉన్న సాధనపల్లి ఆనంద్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆనంద్‌కుమార్ గతంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాడు కావడం వల్ల ఎలాగైనా తాను కూడా ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలన్న తలంపు మదిలో మెదలడంతో ఆలోచన వచ్చిందే తడవు భువనగిరి ట్రిసెంట్ అడ్వెంచర్ రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శేఖర్‌బాబు అనే కోచ్ వద్ద మొదట ఐదు రోజులు శిక్షణ పొంది రెండవ సారి పది రోజుల శిక్షణ పొందాడు. 2015 ఆగస్టులో డార్జిలింగ్‌లోని హిమాలయ మానిటరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎంపికయ్యాడు. తదుపరి శ్వాస నియంత్రణపై నాలుగు రోజుల శిక్షణ తీసుకొని రేనాక్ పర్వతం అధిరోహించాడు. ఎన్ని ఒడిదుడుకొలిచ్చినా పంతాన్ని వీడకుండా ముందుకెళ్తున్నాడు.

సహకరించని ప్రభుత్వం

పర్వతారోహణ చేయాలనే లక్ష్యం తన ముందు మెదలాడుతున్న గతంలో ప్రభుత్వం సహకరించకపోవడంతో తను అనుకున్న లక్ష్యానికి కాలయాపన కొనసాగిందని చరణ్‌రాజ్ వాపోయారు. జూలై16, 2017న దరఖాస్తు చేసుకోగా తక్షణం ప్రభుత్వం నుండి అనతి కాలంలోనే 3లక్షల రూపాయల మంజూరు చేయించింది. బిసి వెల్ఫేర్ కార్యదర్శి అశోక్‌కుమార్, కమిషనర్ శ్రీనివాస్, అడిషనర్ డైరెక్టర్ అలోక్‌కుమార్ బాధ్యతలు తీసుకొని ఆగస్టు8 2017లో కిలిమంజారో కోసం పంపించారు. 2017 ఆగస్టు 15న కిలిమంజారో పర్వతం జెండావిష్కరించి 18న హైదరాబాద్‌కు చేరుకొని, జో గురామన్న, బీసీ వెల్ఫేర్ అధికారులు సన్మానించారు.

షెర్పాసే దిక్కు

పర్వాతరోహణ చేసేటప్పుడు గైడ్‌తో పాటు షెర్పాలు వెంబడి ఉంటారు. పర్వాతరోహణ చేసే వ్యక్తి ఎలాంటి ఆపదొచ్చినా, సమస్య వచ్చినా షెర్పాలు తగు సూచనలు, సలహాలిస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. షెర్పా లేనిది ఈ సాహసయాత్ర ముందుకు సాగదని చరణ్‌రాజ్ కాంతపదంగా చెప్తున్నారు.

లక్ష్య సాధనకు కృషి

ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే దాదాపు రూ.35 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం సహకరిస్తే త్వరలో నా లక్ష్యాన్ని చేరుకుంటా బీసీ వెల్ఫేర్ అధికారులకు మంచి గుర్తింపు తీసుకు వస్తాను. నేను పుట్టి పెరిగిన నా ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడం నాముందున్న కర్తవ్యం. అందరు సహకరిస్తే నా లక్ష్యసాధనలో వెనకడుగు వేయకుండా ముందుకెళ్తాను.



మురుగునీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటుచేసిన ట్యాంక్

● **ఇక్కడే మొదటిసారి**

- మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్ నాయక్

మురుగునీటిని మొక్కల ద్వారా శుద్ధి చేసే ప్లాంట్‌ను మొదటిసారి ఇక్కడే ఏర్పాటుచేయడం జరుగుతుంది. దీనివల్ల మురుగునీరు శుద్ధి కావడంతో పాటు ఆ నీటిని పార్క్‌లో మొక్కలు పెంచడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించుకోవచ్చు. శుద్ధి చేసిన నీటిని తాగడానికి మినహా అన్ని అవసరాలకు వినియోగించుకోవచ్చు.



మురుగునీటిని శుద్ధి చేయడానికి పెంచుతున్న మొక్కలు

మొక్కలతో.. మురుగునీటి శుద్ధి

- శుద్ధి చేసిన నీటితో పార్క్‌లో పచ్చదనం
- లక్ష్మీనగర్ కాలనీలో పైలట్ ప్రాజెక్ట్
- నీటి శుద్ధికి నాలుగు రకాల జాతుల మొక్కలు

మహబూబ్‌నగర్: వృక్షాలు కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చి ఆక్సీజన్ ను విడుదల చేస్తాయి... మొక్కలను పెంచడం వల్ల వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చు... ఇది అందరికీ తెలిసిందే.. అయితే మొక్కల ద్వారా మురుగునీటిని శుద్ధ జలాలుగా మార్చవచ్చు.. శుద్ధి చేసిన ఆ నీటితో పార్క్‌లలో మొక్కలను పెంచవచ్చు.. పాలమూరులో ప్రయోగాత్మకంగా వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా ప్రస్తుతం మురుగునీటిని శుద్ధి చేసే కార్యక్రమం చేపడుతున్నారు. మొక్కలు మురుగునీటిలోని మురుగును తీసుకుని శుద్ధ జలాలలను విడుదల చేస్తాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలుచేసి విజయవంతం చేసిన ఈ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు.

జిల్లా కేంద్రం లక్ష్మీనగర్‌కాలనీలో ఉన్న మున్సిపల్ ఖాళీ స్థలంలో రూ.10 లక్షల వ్యయంతో ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. బ్లూ డ్రాప్ ఎన్విరో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్ పక్కనే ఉన్న నాలాలోని మురుగునీటిని ప్లాంట్‌కు మోటార్ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. అక్కడ ఒక వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటుచేసి నాలా నుంచి ట్యాంక్‌లోకి పైప్‌లు వేసి మురుగునీటిని అందులోకి తరలిస్తారు.. మూడు బ్లాక్‌లలో నాలుగు రకాల జాతుల మొక్కలను పెంచుతున్నారు. రాజమండ్రి నర్సరీ నుంచి కెన్నా ఇండికా, సైపరస్ అల్టర్‌ని ఫోలియస్, సైపరస్ పపైరస్, తాలియా గెనిక్యూలేట్ తెచ్చిన నాలుగురకాల జాతులు రాళ్లల్లో పెరుగుతాయి. ఒక మీటర్ లోతులో కంకర రాళ్లను నాలుగు లేయర్లుగా వేస్తారు. అడుగుల పాలిథిన్ కవర్ వేస్తారు. దీని జీవితకాలం 35 సంవత్సరాలు ఉంటుంది. మూడు బ్లాక్‌లో మొక్కలు నాటి ట్యాంక్ నుంచి మురుగునీటిని ఈ మొక్కలకు వదులుతారు. మొదటి బ్లాక్‌లో మురుగును తీసుకుని కొంత శుద్ధి చేసిన నీరు రెండో బ్లాక్‌లోకి వస్తుంది.. అక్కడి మొక్కలు మరికొంత మురుగును తీసుకుని ఇంకాస్త శుద్ధ జనాలలను విడుదల చేస్తాయి. మూడో బ్లాక్ ఉన్న మొక్కలు మిగిలిన మురుగును తీసుకుని శుద్ధ జలాలను విడుదల చేస్తాయి..ఈ శుద్ధి చేసిన జలాలు చివరకు ఓ తొట్టిలోకి వెళతాయి. ఈ నీటిని పార్క్‌లో మొక్కలు పెంచుకునేందుకు, పచ్చదనాన్ని పెంపొందించుకునేందుకు వినియోగించవచ్చు. ఒకరోజు 10 కెఎల్‌డి(కిలో లీటర్ ఫర్ డే)ల నీటిని శుద్ధి చేస్తారు.

ఇలాంటి ప్లాంట్‌తో మురుగునీటికి చెక్

పట్టణంలో మరికొన్ని చోట్ల ఇలాంటి ప్లాంట్‌లను ఏర్పాటుచేయడం వల్ల మురుగునీటిని చాలా వరకు ఎక్కడికక్కడే నివారించవచ్చు. దీనివల్ల పారిశుధ్య సమస్యలను చాలావరకు తీర్చవచ్చు. నాలా వెంట మురుగునీరు పారడం వల్ల దోమలు, పందులు అందులో స్వైరవిహారం చేయడం వల్ల పక్కన ఉన్నవారు అనారోగ్యాల భారిన పడుతుంటారు..అంటువ్యాధులు ప్రభలుతుంటాయి.. మురుగునీటిని ఎక్కడికి మళ్లించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్లాంట్ వల్ల మురుగునీటిని ఎక్కడికక్కడ నివారించవచ్చు. పైలట్ ప్రాజెక్ట్‌గా మొదట ఇక్కడ వేస్ట్ వాటర్ ప్లాంట్ విజయవంతమైతే మరికొన్నింటిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి.

శుద్ధికి ముందు..
శుద్ధి తరువాత →



నిమజ్జనం ఎరుగని ఏకదంతుడు

- మట్టి విగ్రహాలకు నారాయణపేట నిలయం
- వందల ఏళ్లుగా పూజలందుకుంటున్న గణనాథులు
- పలు ఇళ్లల్లో స్వామి వారికి వంశపారంపర్యంగా ఆరాధన

నారాయణపేట: పాలమూరు జిల్లాలోనే ఆధ్యాత్మిక పట్టణంగా పేరొందిన నారాయణపేటకు మట్టి గణపతుల విషయంలోనూ ఓ ప్రత్యేకత ఉంది. నైజాం పాలన నుంచే ఇక్కడ గణేష్ ఉత్సవాలు కొనసాగుతుండడం విశేషం. వినాయక చవితి పర్వదినాన యువజన సంఘాల వారు వాడవాడలో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి కొందరు మూడ్రోజులు, మరికొందరు ఐద్రోజులు, ఇంకొందరు 11 రోజులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేయడం సర్వసాధారణం. అయితే నిమజ్జనం ఎరుగని మట్టి వినాయక విగ్రహాలు కూడా నారాయణపేటలో ఉండడం ప్రత్యేకం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించాలని పలువురు సూచిస్తున్న ప్రస్తుత తరుణంలో వందల ఏళ్లుగా నిత్యపూజలందుకుంటున్న పట్టణానికి చెందిన విగ్రహాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పేటకు రెండో కాశిగా పేరుంది..



నారాయణపేట రెండో కాశీగా పేరొంది. కాశీలో ఎంతటి పండితులు ఉండేవారో ఆ స్థాయిలో ఇక్కడ వేద పండితులు ఉండేవారంట. నిత్యాగ్నిహోత్రం నిర్వహించిన బ్రాహ్మణ కుటుంబాలు గల ఈ ప్రాంతంలో వేదాలను అనాధిగా అనుసరిస్తూ వస్తున్నారు. శాస్త్రాలో మృతిక అనగా మట్టి గురించి ఎన్నో విశేషాలు చెప్పబడ్డాయి. ఇక్కడి ప్రాంతంలో మృతిక శివలింగం, మృతిక గణపతిని విశేషంగా పూజించడం అనాధిగా వస్తోంది. అందులో భాగంగానే మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించుకొని తరతరాలుగా నిత్యపూజలు చేస్తూ ఆరాధిస్తున్నారు. విశేషమిటంటే ఈ గణపయ్యలు నిమజ్జనం ఎరుగరు.


● **ఊట్కూర్ శాంతానంద్ పురోహిత్,శక్తిపీఠం వ్యవస్థాపకుడు, నారాయణపేట**

400 ఏళ్ల నుంచి ప్రత్యేక పూజలు..




స్థానిక మూల హనుమాన్ దేవాలయం వద్దనున్న ప్రస్తుత తహసీల్దార్ జ్ఞానేశ్వర్ దేవ్‌జీ నివాసంలో దాదాపు 400 ఏళ్ల పైబడిన పురాతన మట్టి వినాయకుడు కొలువై ఉన్నాడు. తమ పూర్వీకులు ధీరానాథ మహారాజ్ కాలం నుంచి ఈ గణపయ్యకు నిత్యపూజలు జరుపుతున్నట్లు ఆ ఇంటిపెద్ద పద్మాకర్ దేవ్‌జీ పేర్కొంటున్నారు.

350 ఏళ్ల మట్టి వినాయకుడు..



బ్రహ్మణ్‌వాడీలోని విశ్రాంత ఎస్ఐహెచ్ అధికారి కిశోర్‌కుమార్ గవార్ నివాసంలో దాదాపు 350 ఏళ్లుగా పురాతన మట్టి వినాయక విగ్రహానికి పూజలు చేస్తున్నారు. వీరు కూడా తమ పూర్వీకుల నుంచి మట్టి గణేష్ ప్రతిమను ఆరాధిస్తూ వస్తున్నారు. జీర్ణమైన వేద గ్రంథాలను పొడిగా చేసి మింత్యాలు దంచి ఈ రెండింటి మిశ్రామాన్ని మృతికలో కలిపి తమ పూర్వీకులు ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు కిశోర్‌కుమార్ గవార్ పేర్కొంటున్నారు.

13వ దశాబ్దపు వినాయకుడు..



పేటకు చెందిన పళ్ల అన్నప్ప దీక్షిత్ నివాసంలో 13వ దశాబ్దపు పురాతనమైన మట్టి వినాయక విగ్రహం దర్శనమిస్తుంది. నాటి నుంచి నేటి వరకు వంశపార పర్యంగా దీక్షితులు నిత్య పూజలను చేస్తూ వస్తున్నారు. ఈ గణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వినాయకచవితి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సంకష్ఠ చతుర్ధశి, సోమవారాల్లోనూ విశిష్ఠ పూజలు చేస్తారు.

600 ఏళ్ల నాటి మట్టి ప్రతిమ..



స్థానిక సుభాష్‌రోడ్ సంత్‌మత్ రామాలయ ఆవరణలోని ఊట్కూర్ యజ్ఞ నారాయణ పురోహిత్ నివాసంలో 600 ఏళ్ల పైబడిగా మట్టి వినాయకుడు కొలువై ఉన్నాడు. ప్రాచీన మృత్తికా గణపతిగా పేర్కొంటున్న ఈ ప్రతిమకు ప్రతి సంకష్ఠ చతుర్ధశిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సూక్తి

మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు హృదయం

- మదర్ థెరిసా

జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. వియంన ▸ ....
2. రకొత ▸ ....
3. రంశిబి ▸ ....
4. కివాలి ▸ ....

టంగ్ ట్విస్టర్స్

1. If you're keen on stunning kites and cunning stunts,buy a cunning stunning stunt kite.
2. Two tiny tigers take two taxis to town.

ఔనా!

ఆస్ట్రేలియాలో 10 వేల బీచ్‌లు ఉన్నాయి. రోజుకో బీచ్‌ను సందర్శించినా 27 ఏళ్లు పడుతుంది.





ఎవరైనా పిల్లలు బాగా హుషారుగా ఉంటే అబ్బో ఈ అబ్బాయికి తెలివి అంతా ఇంతా కాదు అని అంటుంటారు. మరి నిజంగా తెలివిని పరీక్షలించాలంటే? ఓ వ్యక్తిని మేధావిగా గుర్తించాలంటే? అవి తెలుసుకోవడానికే ఓ పరీక్ష ఉంది.. అదే - 'ఐక్యూ(Intelligence Quotient) టెస్ట్. మహామహులే ఆ పరీక్షలో నెగ్గాలంటే తలలు పట్టుకుంటారు. అలాంటిది తెలివితేటల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల స్థాయిని దాటేశాడు ఓ తెలుగు కుర్రాడు. అతడే బండి యశ్వంత్ .

ఐక్యూ 162.. భాషలు 5

బ్రిటన్‌లో ఉన్న 'మెన్సా' క్లబ్ ఐక్యూను పరీక్షించడంలో ఎంతో ప్రఖ్యాతి చెందింది. ప్రపంచం లోనే అతి పురాతమైన ఐక్యూ క్లబ్ ఇదే కావడం విశేషం. 1964లో రోలాండ్ బెరిల్, డాక్టర్ లాన్స్‌వేర్ కలిసి దీన్ని ప్రారంభించారు.



తెలివితేటలకు తూకం వేయాలంటే.. 'ఐక్యూ'(ఇంటెలిజెన్స్ కోషంట్) పరీక్షలో సత్తా చాటాల్సిందే. అందులో నెగ్గితే.. ప్రపంచ మేధావుల జాబితాలో ఒకరిగా పేరు పొందొచ్చు. బ్రిటన్‌లో ఈమధ్యే జరిగిన ఐక్యూ టెస్ట్‌లో మన తెలుగు అబ్బాయి మెరిశాడు. పన్నెండేళ్ల 'బండి యశ్వంత్' 162 మార్కులు గానూ, 162 సాధించి(ఐక్యూ పరీక్షలో అత్యధిక మార్కులు) ఔరా అనిపించాడు. వృత్తిరీత్యా యశ్వంత్ కుటుంబం లండన్‌లోని 'రీడింగ్'లో నివాసముంటుంది. యశ్వంత్ తండ్రి కృష్ణమోహన్, తల్లి మాధవి లత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చేస్తున్నారు. కృష్ణమోహన్ స్వస్థలం తెనాలి(గుంటూర్)లోని కొలకలూరు కావడం విశేషం.

'నేను ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. నాకు పజిళ్లు పూర్తి చేయడమంటే భలే సరదా. రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేదాకా పట్టు వదలను. త్వరలోనే ముంబైలో జరిగే 'ప్రపంచ రూబిక్ క్యూబ్ టోర్నమెంట్'లో పాల్గొనబోతున్నాను. నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తను కావాలని అనుకుంటున్నాను. కాల్పనిక కథలు చదువుతుంటాను. కొత్త టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాను. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాను. క్రికెట్ నా ఫేవరేట్ గేమ్. జర్మనీ, ఫ్రెంచి, స్పానిష్ భాషల్లో కూడా మాట్లాడగలను. ప్రస్తుతం లాటిన్, రష్యన్ భాషలను నేర్చుకుంటున్నాను. 'ఆస్ట్రానమీ క్లబ్'లో నేను ఓ మెంబర్‌ని కూడా. నాకు ఇష్టమైన పనిని, మనసు పెట్టి చేస్తాను'.

- యశ్వంత్

ఐక్యూ టెస్ట్ పరీక్ష ఎలా ఉంటుందంటే..

- ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి 'కెటెల్ 3బీ పేపర్'. రెండోది 'కల్చర్ ఫెయిర్ స్కేల్'. ఈ రెండూ కలిపి రెండున్నర గంటల పరీక్ష ఇది. మొదటి పేపర్లో 42 ప్రశ్నలుంటే, రెండో దాంట్లో 250 ప్రశ్నలు ఉంటాయి.
- ఇందులో కష్టమైన ఇంగ్లీష్ పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలతో పాటు, బంధుత్వ ప్రశ్నలు, చిక్కులెక్కలు, మెదడు స్థాయిని పరీక్షించే తార్కిక ప్రశ్నలుంటాయి.

నవ్వుల్ నవ్వుల్

ఇద్దరు మేధావుల మాటలు..

మిస్టర్ మేధావి లింగం : ఒరేయ్! నువ్వు గేదె మీద వెళ్తున్నావు కదా. నిన్ను పోలీసులు పట్టుకుంటారు.

మిస్టర్ మేధావి గంగ : ఎందుకురా?

మిస్టర్ మేధావి లింగం : నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కదా!

మిస్టర్ మేధావి గంగ : ఒరేయ్ ఇది ఫోర్ వీలర్. అందుకే బెల్టు పెట్టుకున్నా చూడు.

మిస్టర్ మేధావి లింగం : !!!!!!!!

చెప్పగలరా?

ఊరిలో ఉన్నా కానీ గురిలో లేను

మేడలో ఉన్నా కానీ మేనులో లేను

రాతలో ఉన్నా కానీ రాయిలో లేను

అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?

రంగులు వేయండి




జవాబులు

చెప్పగలరా? : ఉడత

జంతర్‌మంతర్ : 1. వినయం 2. కొరత 3. శిబిరం 4. వాకిలి

జంబ్లింగ్ వర్డ్స్ : 1.COLD 2.SOFT 3.RIDE 4.LIKE

దారి కనుక్కోండి




జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. LCOD ▸ ....
2. STOF ▸ ....
3. DERI ▸ ....
4. KELI ▸ ....

బొమ్మ గీయండి



కరెంట్ అఫైర్స్



రామచంద్రారెడ్డి ఉప్పుల

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

అంతర్జాతీయం

పోలియో రహిత దేశంగా సోమాలియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమాలియాను పోలియో రహిత దేశంగా ఆగస్టు 13న ప్రకటించింది. మూడేళ్లగా సోమాలియాలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్ఘనిస్థాన్, నైజీరియా, పాకిస్థాన్‌లలో మాత్రమే పోలియో కేసులు నమోదవుతున్నాయి. సోమాలియాలో చివరిగా 2014లో పోలియో కేసు నమోదైంది. సోమాలియాను పోలియో రహిత దేశంగా ప్రకటించినా వ్యాధికి గురయ్యే అవకాశాలు ఉన్నందువల్ల టీకాలను నిరంతరం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

బార్సిలోనాలో ఉగ్రదాడి



స్పెయిన్ లోని బార్సిలోనాలో ఆగస్టు 17న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 13 మంది మరణించారు. బార్సిలోనాలోని లస్ రంబ్లస్ రహదారిలో ఉగ్రవాదులు వ్యానుతో పాదచారుల పైకి దూసుకెళ్లడంతో పలువురు గాయపడ్డారు. దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. పర్యాటకులు, జనసంచారంతో ఉండే ఈ దారిని దాడికి ఉగ్రవాదులు ఎన్నుకొన్నారు. 2004లో స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో అల్‌ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులు రైళ్లలో పేలుళ్లకు పాల్పడటంతో 191 మంది మరణించారు.

అమెరికా ఉగ్ర జాబితాలో 'హిజ్బుల్ ముజాహిదీన్'

కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. హిజ్బుల్ అధిపతి సయ్యద్ సలావుద్దీన్ ను రెండు నెలల క్రితం అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. 1989లో ఏర్పాటైన హిజ్బుల్ కశ్మీర్‌లో పెద్ద ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. తాజా ప్రకటనతో ఆ సంస్థకు నిధుల సమీకరణ కష్టతరం కానుంది. ఆంక్షల కారణంగా హిజ్బుల్‌పై చట్టపరమైన సంస్థలు చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.

డబ్ల్యూహెచ్ఓ రాయబారి మిల్కాసింగ్

పరుగుల వీరుడు మిల్కాసింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌహార్ద రాయబారిగా నియమితులయ్యారు. దక్షిణాసియా ప్రాంతంలో శారీరక శ్రమ పెంపుదల ఆవశ్యకతపై ప్రచారం చేయడానికి మిల్కాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. ఈ ప్రాంతంలో 2025 నాటికి శారీరక శ్రమ 90 శాతం ఉండేలా, అంటువ్యాధులు కాని రోగాల విస్తృతిని 25 శాతానికి పరిమితం చేసేలా డబ్ల్యూహెచ్ ఒ కార్యాచరణ రూపొందించింది. దీనికి ప్రచార కర్తగా మిల్కాను నియమించింది.

జాతీయం

రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి

దేశంలో ఆహార ధాన్యాల దిగుబడి 2016-17 సంవత్సరంలో రికార్డు స్థాయిలో నమోదైంది. 2016-17 మొత్తం 27.56 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు కేంద్రం ఆగస్టు 16న ప్రకటించింది. 2015-16లో 25.17 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. వరి దిగుబడి 10.41 కోట్ల టన్నుల నుంచి 11.01 కోట్ల టన్నులకు పెరిగింది. గోధుమలు 9.29 కోట్ల టన్నుల నుంచి 9.83 కోట్ల టన్నులకు, పప్పు ధాన్యాలు 1.63 కోట్ల టన్నుల నుంచి 2.29 కోట్ల టన్నులకు పెరిగింది. చెరకు ఉత్పత్తి 11.98 శాతం మేర పడిపోయింది. పత్తి ఉత్పత్తి 3.01 కోట్ల బేళ్ల నుంచి 3.30 కోట్ల బేళ్లకు పెరిగింది.

ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా రాజీనామా



ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తన పదవికి ఆగస్టు 18న రాజీనామా చేశారు. సీఈవోగా తప్పుకొన్న సిక్కాను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా నియమించారు. తాత్కాలిక సీఈవో & ఎండీగా యూబీ ప్రవీణ్ రావును నియమించారు. 2014 జూన్ 12న సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో & ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 1986లో ఇన్ఫోసిస్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీఐఐ నేషనల్ కౌన్సిల్, నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ప్రవీణ్ సభ్యుడిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ బీపీవోకు కూడా ప్రవీణ్ చైర్మన్.

పురస్కారం

శంకర్‌రావుకు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం

ఛత్తీస్‌గఢ్ పోలీస్ జవానుకు ఈ ఏడాది అత్యున్నత పోలీస్ పురస్కారం లభించింది. కమాండర్ శంకర్‌రావుకు మరణానంతరం 'రాష్ట్రపతి పోలీస్ శౌర్య' పతకాన్ని ప్రకటించారు. 2015లో నక్సల్స్‌తో జరిగిన పోరులో ఛత్తీస్‌గఢ్ పోలీస్ ప్లటూన్ కమాండర్ శంకర్‌రావు ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ విభాగంలో అత్యున్నత పురస్కారంగా భావించే రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకాన్ని పొందారు.

ఐదుగురికి 'కీర్తిచక్ర'

శాంతి సమయంలో సైనికులకు ఇచ్చే రెండో అత్యున్నత పురస్కారం 'కీర్తిచక్ర'కి ఈ సారి ఐదుగురిని ఎంపిక చేశారు. వీరిలో ముగ్గురికి మరణానంతరం ప్రకటించారు. వారిలో గూర్ఖా రైఫిల్స్‌కి చెందిన హవాల్దార్ గిరిస్ గురుంగ్, నాగా రెజిమెంట్‌కు చెందిన మేజర్ డేవిడ్ మన్లుం, సీఆర్పీఎఫ్ 49వ బెటాలియన్ కమాండెంట్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. గార్వారా రైఫిల్స్‌కు చెందిన మేజర్ ప్రీతం సింగ్, సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి చేతన్ కుమార్ చీతా కీర్తిచక్ర పొందిన మిగిలిన ఇద్దరు.

క్రీడలు

బల్గేరియా ఓపెన్ విజేత లక్ష్యసేన్



బల్గేరియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా భారత యువ క్రీడాకారుడు లక్ష్యసేన్ నిలిచాడు. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 18-21, 21-12, 21-17తో క్రోయేషియాకు చెందిన రెండో సీడ్ డుర్కిన్ జాక్‌పై గెలిచి టైటిల్ సొంతం చేసుకొన్నాడు. లక్ష్యకు ఇది రెండో అంతర్జాతీయ టైటిల్. గతేడాది ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకొన్నాడు. ప్రస్తుతం జూనియర్ ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్న లక్ష్యసేన్ కు సీనియర్ విభాగంలో ఇది రెండో అంతర్జాతీయ టైటిల్.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీ సేన ఘనత సాధించింది.



'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' శిఖర్ ధావన్‌కు, 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు హర్దిక్ పాండ్యకు లభించింది. చివరి టెస్టులో భారత ఇన్నింగ్స్ 171 పరుగులతో విజయం సాధించింది. తాజా విజయంతో టెస్టు ర్యాంకింగ్‌లో భారత్ 125 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రోజర్స్ కప్ విజేత అలెగ్జాండర్

వింబుల్డన్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న రోజర్ ఫెదరర్‌ను రోజర్స్ కప్ ఫైనల్లో జర్మనీ యువ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. మాంట్రియాల్‌లో జరిగిన ఫైనల్లో జ్వెరెన్ 6-3, 6-4 తేడాతో ఫెదరర్‌ను ఓడించి కప్ గెలుచుకొన్నాడు. ఈ విజయంతో అలెగ్జాండర్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానానికి చేరుకొన్నాడు.

స్వయం ఉపాధి



మైనంపాటి శ్రీనివాసరావు
బిజినెస్ కన్సల్టెంట్
సెల్: 9866119816

కారప్పూస, బూందీ, మురుకులు, మిక్చర్ వంటి సంప్రదాయ చిరు ఆహార పదార్థాలు; ఆలు చిప్స్, ఫ్రెంచి ఫ్రైస్, కుర్‌కురే, ఫ్రెయూమ్స్ వంటి ఆధునిక టైంపాస్ స్నాక్స్ గురించి మనందరికీ తెలుసు. వీటిలో కొన్ని వంటనూనెలో ఫ్రై చేసినవి కాగా మరికొన్ని ఎక్స్‌ట్రూడెడ్ ఆహార పదార్థాలు. మధ్యాహ్న సమయంలో టీ తోపాటు స్నాక్స్‌గా/ టైంపాస్ స్నాక్స్‌గా వీటిని ఎక్కువగా తింటుంటారు. ఈ ఆహార పదార్థాలు రుచిగా ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్యాలకు కారణమౌతున్నాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా సహజమైన గింజలను లేదా నట్స్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జీడిపప్పు, వేరుశనగ గింజలు, బఠాణీలు వంటివి మంచి బలవర్ధకమైన

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్



పోషకవిలువలు ఉన్న నట్స్/ గింజలుగా పరిగణించవచ్చు. వీటిలో తక్కువ కార్బొహైడ్రేట్స్, అధిక పీచు పదార్థం, అధిక కేలరీల శక్తితోపాటు అధికంగా అన్ శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. అందుకే ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా పుష్టిగా ఉంచేందుకు తోడ్పడతాయి. వేరు శనగ గింజల్లో ఉండే మోనోశాచురేటెడ్ ఫాటీ యాసిడ్స్, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడయింది. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఖనిజాలు, విటమిన్లు ఉండటం వల్ల ప్రతిరోజూ పిడికెడు వేరుశనగ గింజలను తినడం ఆరోగ్యానికి మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. జీడిపప్పులో అధిక అన్ శాచురేటెడ్ కొవ్వు, విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీడిపప్పును తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు రాకుండా నివారించవచ్చని, మధుమేహాన్ని కూడా రానివ్వదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. బఠానీల్లో ఎముకల వృద్ధికి తోడ్పడే విటమిన్ కె, మాంగనీస్ ఖనిజాలు అధికంగా ఉంటాయి.

రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్: ఇటీవల మనదేశంలో ప్యాక్‌డ్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రెడీ - టు - ఈట్ స్నాక్స్, నమ్‌కిన్స మార్కెట్ రూ.50,000 కోట్లకు పైగా ఉంది. 2014 - 19 కాలంలో సగటున ఏడాదికి 22 శాతం వృద్ధి ఉండవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో మారుతున్న జీవన సరళి; నూతన ఉత్పత్తుల ఆవిష్కరణపై పెరుగుతున్న ఆసక్తి; పెరుగుతున్న రిటైలింగ్ ; ప్రభుత్వ ప్రోత్సాహకాల కల్పన వంటి కారణాల వల్ల రెడీ టు ఈట్ స్నాక్స్ మార్కెట్ రోజురోజుకీ వృద్ధి చెందుతోంది.

మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్: పలు ఆరోగ్య అనుకూల లక్షణాలు ఉన్న అన్ని రకాల గింజలను కలిపి తినడం ద్వారా శరీరానికి మెరుగైన పలు పోషకాలు లభించడానికి అవకాశం ఉంటుంది. బఠాణీలు, జీడిపప్పు, వేరుశనగ వంటివాటిని నేరుగా తినడానికి వీలుగా ఉండేలా తయారుజేసి నిర్ణీత నిష్పత్తిలో వాటిని కలిపి ప్రత్యేకమైన ఒక ప్యాకెట్ ద్వారా అందివ్వడమే మిక్స్‌డ్ నట్స్ స్నాక్స్ యూనిట్ పని.

అవసరమైన యంత్ర పరికరాలు: ● ట్రే డ్రయ్యర్ ● రోస్టర్ ● ఫ్రయ్యింగ్ పాన్ ● కోటింగ్ పాన్ ● ప్యాకింగ్ మిషన్ ● తూనిక యంత్రాలు తదితరాలు

ముడి పదార్థాలు: ● జీడిపప్పు ● వేరుశనగ గింజలు ● డ్రై బఠాణీలు ● వంట నూనె ● ఉప్పు ● మసాలా దినుసులు ● ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫిల్మ్ ● అట్టపెట్టెలు

తయారీ విధానం: బఠాణీలను ముందుగా 8 గంటలపాటు నీటిలో నానబెట్టి తరవాత నీరు తీసివేసి రోస్టింగ్ చేయాలి. బఠాణీల పై పొర తీసివేయాలి. వేరు శనగ గింజలను కూడా రోస్టింగ్ చేసి పైపొట్టు తీసివేయాలి. నాణ్యమైన జీడిపప్పును కూడా రోస్టింగ్ చేయాలి. ఈ మూడింటిని నిర్ణీత నిష్పత్తిలో కలిపి ఉప్పు చేర్చి రెడీ టు ఈట్ స్నాక్స్‌గా ప్యాక్ చేయాలి. వీటికి కొంత పరిమాణంలో మసాలా దినుసుల పొడి కలిపి మసాలా నట్స్‌గా కూడా తయారుచేయవచ్చు. మార్కెటింగ్ అవసరాల మేరకు 35గ్రా, 100గ్రా, 250గ్రా, 500గ్రా, 1 కిలో పరిమాణాల్లో ప్యాకెట్లను రూపొందించుకోవచ్చు. ఎక్కువగా 35గ్రా, 50గ్రా ప్యాకెట్స్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

మార్కెటింగ్: వినియోగదారుల సౌలభ్యం మేరకు అన్ని రకాల రిటైల్ దుకాణాల్లో, సూపర్ మార్కెట్లలో రెడి టు ఈట్ స్నాక్ ప్యాకెట్స్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో, బార్ & రెస్టారెంట్లలో వీటికి డిమాండ్ అధికంగా ఉంటుంది.

పరిశ్రమ వివరాలు:

ఉత్పత్తి సామర్థ్యం: 250 కేజీలు(ఒక రోజు - ఒక షిఫ్ట్‌కు)

పరిశ్రమ వ్యయం: రూ.25 లక్షలు

What are the total marks scored...

QUANTITATIVE APTITUDE

Direction (1-5) : What value should come in place of the question mark (?) in the following questions?

1. $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   (1) 196 (2) 125 (3) 169 (4) 225 (5) 81
2. $4\frac{1}{2}+\left(1\div 2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   (1) $\frac{23}{13}$ (2) $\frac{13}{23}$ (3) $\frac{25}{13}$ (4) $\frac{25}{26}$
   (5) None of these
3. $\left\{(441)^{\frac{1}{2}}\times 207\times(343)^{\frac{1}{3}}\right\}\div\left\{(14)^2\times(529)^{\frac{1}{2}}\right\}=?$
   (1) 5.75 (2) 6.75 (3) 7.75 (4) 6.25 (5) 6.50
4. $-676.76+1237+897.34-?=1294.25$
   (1) 168.2 (2) 164.2 (3) 154.2 (4) 164.8
   (5) None of these
5. $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6+36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}+\frac{800\times289}{17\times25}$
   $=?$
   (1) 1360 (2) 1177 (3) 1470 (4) 1280 (5) 1170

Direction (6-10): Study the following table carefully and answer the given questions. Table shows the percentage of marks scored by five different students in six different subjects.

Student→ Marks ↓	Math (150)	English (120)	Reasoning (50)	Computer (50)	Marketing (100)	GS (200)
Lucky	64%	65%	52%	60%	77%	49.5%
Priti	70%	50%	56%	58%	57%	54.5%
Kumkum	65%	75%	70%	54%	63%	57%
Alka	48%	55%	64%	56%	71%	61%
Poonam	56%	40%	48%	46%	53%	52.5%

6. What are the total marks scored by Priti in all the six subjects together?
   (1) 378 (2) 386 (3) 388 (4) 398 (5) None of these
7. What is the average marks scored in Reasoning by all the students?
   (1) 26 (2) 27 (3) 28 (4) 29 (5) None of these
8. Marks scored by Kumkum in Computer is **approximately** what percentage of marks scored by Alka in English?
   (1) 42% (2) 41% (3) 40% (4) 39%
   (5) None of these
9. What is the difference between the total marks scored by Lucky in Reasoning and Kumkum in GS and total marks scored by Priti in Reasoning and Alka in Math?
   (1) 80 (2) 100 (3) 90 (4) 120 (5) None of these
10. What is the aggregate **approx** percentage of Poonam considering all the six subjects?
    (1) 47% (2) 54% (3) 57% (4) 50%
    (5) None of these

Direction (11-15) : What will come in place of question mark (?) in the following number series.

11. 3 11 ? 115 567 3411
    (1) 25 (2) 27 (3) 42 (4) 37 (5) 33
12. 326.34375 219.0625 90.125 29.25 11 ?
    (1) 9 (2) 8 (3) 5.5 (4) 7.5 (5) 6.5
13. 5 4 23 7 3 24 9 2 ? 11 1 14
    (1) 29 (2) 31 (3) 20 (4) 21 (5) 25
14. 19 35 89 217 ? 899
    (1) 429 (2) 431 (3) 420 (4) 421 (5) 467
15. 19 29 47 77 125 ?
    (1) 235 (2) 283 (3) 200 (4) 220 (5) 225
16. A tank is fitted with 8 pipes, some of them that fill the tank and other pipes are meant to empty the tank. Each pipe that fills the tank can fill it in 8 hours, while each of those that empty the tank can empty it in 6 hours. All the pipes are kept open. When the tank is full, it will take exactly 6 hours for the tank to empty. How many pipes are filling the tank?
    (1) 4 (2) 3 (3) 6 (4) 2 (5) None of these
17. Wheels of diameters 7 cm and 14 cm start rolling simultaneously form X and Y, 1980 cm apart, towards each other in opposite directions. Both of them make same number of revolutions per second. If both of them meet after 10 second, then find the speed of the smaller wheel.
    (1) 32 cm/s (2) 42 cm/s (3) 56 cm/s
    (4) 66 cm/s (5) 44 cm/s
18. There is a ring road connecting points P, Q, R and S. The road is in a complete circular form but having several approach roads leading to the centre. Exactly in the centre of the ring road there is a tree which is 20 Km from Point P on the circular road. You have taken a round of circular road starting from point P and finish at the point after touching points Q, R and S. You then drive 20 km interior towards the tree from point P and from there, reach somewhere in between Q and R on the ring road. How much distance do you have to travel from the tree to reach the point between Q and R on the ring road?
    (1) 35 km (2) 42 km (3) 20 km (4) 25 km
    (5) None of these



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching
Centre, Guntur.

RRB, PO's & Clerks Special

Answers With Explanation

(1-5) :


1. (3) $\frac{\sqrt{4356}\times\sqrt{?}}{\sqrt{6084}}=11$
   $\Rightarrow \frac{66\times\sqrt{?}}{78}=11$
   $\Rightarrow \sqrt{?}=\frac{78\times11}{66}=13$
   $\therefore\ ?=169$
2. (1) $4\frac{1}{2}+\left(1\div2\frac{8}{9}\right)-3\frac{1}{13}=?$
   $=\frac{9}{2}+\left(1\times\frac{9}{26}\right)-\frac{40}{13}$
   $=\frac{9}{2}+\frac{9}{26}-\frac{40}{13}$
   $=\frac{117+9-80}{26}$
   $=\frac{46}{26}=\frac{23}{13}$
3. (2) $\left[(441)^{\frac{1}{2}}\times207\times(343)^{\frac{1}{3}}\right]\div\left[(14)^2\times(529)^{\frac{1}{2}}\right]$
   $=(21\times207\times7)\div(196\times23)$
   $=\frac{21\times207\times7}{196\times23}=6.75$
4. (5) $-676.76+1237+897.34-?=1294.25$
   $\Rightarrow 1457.58-?=1294.25$
   $\Rightarrow ?=1457.58-1294.25$
   $=163.33$
5. (4) $\frac{(22\times5+8^2+4^2)^2}{12\times25\times6+36\times2}+\frac{85\times240\times750}{51\times8\times100}$
   $+\frac{800\times289}{17\times25}$
   $=\frac{(110+64+16)^2}{100}+375+544$
   $=\frac{36100}{100}+919$
   $=919+361=1280$

(6-10) :

6. (3) Required total
   $=150\times\frac{70}{100}+120\times\frac{50}{100}+50\times\frac{56}{100}$
   $+50\times\frac{58}{100}+100\times\frac{57}{100}+200\times$
   $\frac{54.5}{100}$
   $=105+60+28+29+57+109$
   $=388$
7. (4) Required average
   $=\frac{50}{5\times100}\times(52+56+70+64+48)$
   $=\frac{1}{10}\times290$
   $=29$
8. (2) Required percentage (%)
   $=\left[\frac{50\times\frac{54}{100}}{120\times\frac{55}{100}}\times100\right]\%$
   $=\left(\frac{27}{66}\times100\right)\%$
   $=40.90\%\approx41\%$
9. (5) Required difference
   $=\left(50\times\frac{52}{100}+200\times\frac{57}{100}\right)-$
   $\left(50\times\frac{56}{100}+150\times\frac{48}{100}\right)$
   $=(26+114)-(28+72)$
   $=140-100=40$
10. (4) Total marks obtained by Poonam
    $=150\times\frac{56}{100}+120\times\frac{40}{100}+50\times$
    $\frac{48}{100}+50\times\frac{46}{100}+100\times\frac{53}{100}+$
    $200\times\frac{52.5}{100}$
    $=84+48+24+23+53+105$
    $=337$
    $\therefore$ Required % $=\left(\frac{337}{670}\times100\right)\%$
    $=50.29\%$
    $\approx50\%$

(11-15) :

11. (2) The number series is as follows:
    $3\times2+5=11$
    $11\times3-6=$ **27**
    $27\times4+7=115$
    $115\times5-8=567$
    $567\times6+9=3411$
12. (4) The number series is as follows:
    $326.34375\div1.5+1.5=219.0625$
    $219.0625\div2.5+2.5=90.125$
    $90.125\div3.5+3.5=29.25$
    $29.25\div4.5+4.5=11$
    $11\div5.5+5.5=$ **7.5**
13. (4) The number series is as follows:
    $5\times4+3=23$
    $7\times3+3=24$
    $9\times2+3=$ **21**
    $11\times1+3=14$
14. (5) The number series is as follows :
    $19+2\times2^3=35$
    $35+2\times3^3=89$
    $89+2\times4^3=217$
    $217+2\times5^3=$ **467**
    $467+2\times6^3=899$
15. (3) The number series is as follows:
    19 29 47 77 125 **200**
    +10 +18 +30 +48 +75
    +8 +12 +18 +27
    ×1.5 ×1.5 ×1.5
16. (1) Let the no. of filler pipe $=x$
    $\therefore$ No. of empty pipe $=8-x$
    ATQ, $\frac{8-x}{6}-\frac{x}{8}=\frac{1}{6}$
    $\Rightarrow \frac{4(8-x)-3x}{24}=\frac{1}{6}$
    $\Rightarrow 32-4x-3x=4$
    $\Rightarrow 7x=28$
    $\Rightarrow x=4$
17. (4) Let the speed of smaller wheel $=x$ c.m/s
    In 10 sec, it will cover $10x$ cm.
    $\therefore$ Distance covered by the smaller wheel in one revolution
    $=2\times\frac{22}{7}\times3.5=22$ cm
    $\therefore$ No. of revolutions made by smaller wheel in 10 sec
    $=\frac{10x}{22}=\frac{5x}{11}$ .... (i)
    Distance covered by bigger wheel in 10 sec $=(1980-10x)$ cm
    $\therefore$ No. of revolutions made by bigger wheel in 10 sec $=\frac{1980-10x}{44}$ ....(ii)
    ATQ,
    $\frac{5x}{11}=\frac{1980-10x}{44}$
    $\Rightarrow 20x+10x=1980$
    $\Rightarrow 30x=1980$
    $\Rightarrow x=\frac{1980}{30}=66$ cm/sec.
18. (3)



Clearly, radius of the circle is 20 km.
Hence, One has to cover a distance of 20 km to reach a point between Q and R.

ఉద్యోగాలు

ఓఎన్‌జీసీ

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) - నెట్ 2017 ద్వారా **ఇ 1 లెవెల్ ఎగ్జిక్యూటివ్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 27
హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 20
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్/ హెచ్ ఆర్‌డీ/ హెచ్ ఆర్ఎం)/ పీజీ (పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్)/ రెండేళ్ల పీజీ డిప్లొమా(పీఎం/ ఐఆర్/ లేబర్ వెల్ఫేర్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (సబ్జెక్ట్ కోడ్ 55)/ మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీలు: 5
అర్హత: 60 శాతం మార్కులతో ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి
వయసు: జనవరి 1 నాటికి 30 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: మేనేజ్‌మెంట్(సబ్జెక్ట్ కోడ్ 17)
అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీసర్ ఖాళీలు: 2
అర్హత: 60 శాతం మార్కులతో పీజీ(హిందీ) పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో అనుభవం ఉండాలి.
వయసు: జనవరి 1 నాటికి 40 ఏళ్లు మించరాదు
యుజిసి నెట్ సబ్జెక్ట్: హిందీ(సబ్జెక్ట్ కోడ్ 20)
ఎంపిక: యుజిసి నెట్(నవంబర్ 2017) స్కోరు, అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
అభ్యర్థులు ముందుగా యుజిసి నెట్ 2017కు దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ / రోల్ నెం వచ్చిన తరవాతనే ఓఎన్‌జీసికి అప్లయ్ చేసుకోవాలి
యుజిసి నెట్ 2017 ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 11
యుజిసి నెట్ 2017 : నవంబరు 5
యుజిసి నెట్ వెబ్‌సైట్ : http://cbsenet.nic.in
ఓఎన్‌జీసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 21 నుంచి
ఓఎన్‌జీసి ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 19
ఓఎన్‌జీసి ఇంటర్వ్యూలు: 2018 జనవరిలో
వెబ్‌సైట్: www.ongcindia.com

ఎన్‌ఎఫ్ఎల్

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ ఎఫ్ఎల్)- **మేనేజ్‌మెంట్ ట్రైనీస్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **మొత్తం ఖాళీలు: 36**
విభాగాలవారీ ఖాళీలు: హెచ్ ఆర్ 12, మార్కెటింగ్ 24
వయసు: ఆగస్టు 31 నాటికి 29 ఏళ్లు మించరాదు
అర్హత: 60 శాతం మార్కులతో (ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ డిప్లొమా) (పర్సనల్ మేనేజ్‌మెంట్ & ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్/ హెచ్ ఆర్)/ ఎమ్మెస్సీ(అగ్రికల్చర్)/ (ఎంబీఏ/ పీజీడీబీఎం) (మార్కెటింగ్/ అగ్రి బిజినెస్ మార్కెటింగ్ / ఇంటర్నేషనల్ మార్కెటింగ్ / రూరల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్ టెస్ట్: సెప్టెంబరు 23న
పరీక్ష కేంద్రం: హైదరాబాద్ తదితర ప్రధాన నగరాలు
దరఖాస్తు ఫీజు: రూ.735(ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ / దివ్యాంగులు/ డిపార్టుమెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 6
వెబ్‌సైట్: www.nationalfertilizers.com

అడ్మిషన్స్

ఎన్‌ఎల్ఎస్ఐయు

నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ ఎల్ఎస్ఐయు)- కింది **డిస్టెన్స్ ఎడ్యుకేషన్** కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ లాస్ (ఎంబీఎల్) ప్రోగ్రామ్, ఏడాది పీజీ డిప్లొమా (హ్యూమన్ రైట్స్ లా/ మెడికల్ లా & ఎథిక్స్/ ఎన్విరాన్‌మెంటల్ లా/ ఇంట లెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లా/ చైల్డ్ రైట్స్ లా/ కన్స్యూమర్ లా & ప్రాక్టీస్/ సైబర్ లా& సైబర్ ఫోరెన్సిక్) **అర్హత:** డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: http://ded.nls.ac.in

విజయవంతమైన 2వ వారం



శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ 70 - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVC మహాలక్ష్మి కాంప్లెక్స్ - కొత్తపేట 11.15,2.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00
నాగేంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00

సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ ఇస్నోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
నర్తకి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
విజేత - బోరబండ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శ్రీప్రేమ - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00

ASIAN LAXMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.15,2.30,6.15,9.30
ASIAN MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.40,1.30,7.30,10.30
ASIAN CINEMAS ATTAPUR అత్తాపూర్ 10.40,1.40,4.20,7.40,10.30
ASIAN RADHIKA MULTIPLEX KAPRA కాప్రా 10.30,1.25,7.25,10.30
ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00,9.00
ASIAN CINE SQUARE UPPAL - ఉప్పల్ 10.30,1.30,4.40,7.20,10.20
ASIAN SHAH SHAHENSHAH ఎ/సి - చింతల్ 11.15,6.15
PRASADS 10.45,2.30,5.00,7.30,10.30
PVR INORBIT MALL 10.20,1.30,4.40,7.50,11.00
PVR RK COMPLEX బంజారాహిల్స్ - 10.30,7.30,11.00
PVR CENTRAL MALL ఎ/సి - 10.20,1.30,7.50,11.00
PVR FROUM MALL 10.20,11.15,1.30,4.40,7.50,10.20,11.00
INOX GVK One Mall 11.15,1.00,4.10,7.25,10.40
INOX M.P. Mall Kachiguda 10.50,12.55,4.00,7.05,10.10
BIG Cinemas AMEERPET 10.10,4.00,7.10,10.20
BIG Cinemas SHAMEERPET ఎ/సి - 10.50,4.30,7.10,10.30
Cinépolis KUKATPALLY 11.10,1.50,4.30,7.15,10.25
Cinépolis CCPL - MALKAJGIRI 10.10,1.15,4.20,7.25,10.30
Cinépolis ATTAPUR 10.40,1.40,4.20,7.40,10.30
TIVOLI SECUNDERABAD ఎ/సి - 1.20,7.00,10.15
Cine Planet కోంపల్లి 10.30,1.30,4.30,7.30,10.20
MIRAJ CINEMAS 11.30,2.30,8.00,11.00
ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00
BVK MULTIPLEX L.B.NAGAR 11.00,4.30,7.30,10.00
ASIAN CINEMAS - హన్మకొండ 10.40,1.40,4.40,7.30,10.25
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.20,7.20,10.30
- వరంగల్ 12.45,3.55,7.05,10.15
SVC ప్రతిమ - కరీంనగర్ 11.00,7.35

విజయవంతమైన 2వ వారం



సంధ్య 35 ఎంఎం ఎ/సి -ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

మల్లిఖార్జున 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

SVC Cinemas **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 6.00,9.00
SVC Cinemas **సంగీత** - ఆర్.సి.పురం 11.30,2.30,6.30,9.30

PRASADS 11.00,2.00,7.45,10.45
PVR Cinemas Inorbit Mall మాదాపూర్ - 1.40,10.40
PVR Cinemas RK Complex బంజారాహిల్స్ - 10.50,4.10
PVR Cinemas Central Mall పంజాగుట్ట ఎ/సి - 1.45,10.30
PVR Cinemas Froum Mall 11.05,4.20,7.30,10.45
INOX GVK One Mall ఎ/సి - 1.35,4.25,10.15

INOX M.P. Mall కాచిగూడ ఎ/సి - 4.30,10.30
BIG Cinemas Ameerpet అమీర్‌పేట్ - 4.20,10.20
BIG Cinemas Shameerpet శామీర్‌పేట్ - 10.20PM
Cinépolis Kukatpally ఎ/సి - కూకట్‌పల్లి 2.15,7.40
Cinépolis CCPL - Malkajgiri ఎ/సి - మల్కాజ్‌గిరి 1.35,7.40
Cinépolis Attapur అత్తాపూర్ 10.20,4.20,7.15

శ్రీరాములు - మూసాపేట 11.30,2.30,6.30,9.30
సినీటౌన్ మల్టీప్లెక్స్ ఎ/సి - మియాపూర్ 11.15,6.15
శివ మల్టీప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.15
షా మల్టీప్లెక్స్ ఎ/సి - హెచ్ఎంటి చింతల్ 2.15,9.15
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
మంజు ఎ/సి - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
SVR శివశక్తి - కాప్రా 11.00,2.00,6.00,9.00
భుజంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00
శ్రీకృష్ణ 70 ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

SVC Cinemas **ఈశ్వర్** - అత్తాపూర్ 11.00,2.00,6.00,9.00
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

Asian SPR Multiplex Kukatpally ఎ/సి - 10.50,4.30,10.20
Asian Cinemas Attapur 10.50,4.30,7.30
Asian Radhika Movieplex Kapra కాప్రా - 10.50,4.25,10.20
Asian Cine Square Uppal 10.40,1.40,7.40,10.30
Cine Planet 10.35,4.25,7.10
Miraj Cinemas ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 10.30,7.40

ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,6.00
BVK Multiplex L.B.Nagar 11.00,2.00,10.20
Asian Cinemas హన్మకొండ - 10.40,4.30,10.25
Geetha Asian నిజామాబాద్ - 1.40,4.30,7.40
SVC Cinemas ఎ/సి - కరీంనగర్ 4.30,10.25
SV Cinemas Warangal - వరంగల్ 12.10,3.15,6.25,9.40

గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
SVసినీస్క్వేర్ - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
స్వప్న 70 ఎంఎం ఎ/సి - కాటేదాన్ 11.15,6.00,9.00
వెంకటేశ్వర - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
శివరంజిని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
కళ్యాణి 70 ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
వైజయంతి 70 ఎ/సి - నాచారం 11.00,2.00,6.00,9.00
లక్ష్మి 70 ఎంఎం ఎ/సి - శంషాబాద్ 11.30,2.15,6.30,9.15
వెంకటసాయి 70 ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00



భూత్పూర్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల ఏకాగ్రత కార్యక్రమాలను పరిశీలిస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్

ఒత్తిడిని తగ్గించుకొని ఏకాగ్రతను పెంచుకోవాలి

- **కలెక్టర్ రొనాల్డ్‌రోస్**
- **భూత్పూర్ కేజీబీవీలో విద్యార్థులతో ముఖాముఖి**

భూత్పూర్: ప్రతి ఒక్కరూ ఒత్తిడిని తగ్గించుకొని ఏకాగ్రతను పెంచుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సూచించారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో బ్రైటర్‌మైండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకాగ్రత శిక్షణ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా సృజనాత్మకంగా, ఏకాగ్రతంగా విద్యలో రాణించేందుకు మెదడుకు వ్యాయామం చేపట్టాలన్న ఆలోచనతో కేజీబీవీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బ్రైండర్‌మైండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏకాగ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సులభంగా, చదివిన ప్రతి అంశం జ్ఞాపకం ఉండే విధంగా ఈశిక్షణ ద్వారా విద్యార్థులు నేర్చుకునే అవకాశాలుంటాయన్నారు. శిక్షణలో పూర్తి స్థాయిగా జ్ఞాపకశక్తిని పెంపొందించుకున్నట్లయితే జీవితంలో ఈ విద్యార్థులు ఎక్కడా తప్పటడుగు వేసే అవకాశాలుండవని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్ వివరించారు. కార్యక్రమంలో డీఈఓ సోమిరెడ్డి, పాఠశాల ప్రత్యేకాధికారి పావని, శిక్షణ వలంటీర్లు జీవిత, నలిని, రాజా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆరోగ్య తెలంగాణ కోసం కృషి

- **వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి**
- **హేమాజీపూర్ గ్రామంలో పర్యటన**
- **గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా**

బాలానగర్: రాష్ట్రంలోని సకల జనులందరికి సమస్త వైద్యసేవలు అందించి ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని హేమాజీపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. గత వారంరోజులుగా గ్రామానికి చెందిన సుమారు 75మంది డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడిన అనారోగ్యం పాలయ్యారు. దీంతో గ్రామస్థులు జిల్లా ఉన్నతాధికారులకు, మంత్రికి సమాచారం అందించారు. మంత్రి సూచన మేరకు జిల్లా అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి వైద్య సేవలు అందిస్తున్నారు. శనివారం మంత్రి లక్ష్మారెడ్డి హేమాజీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి ప్రజల సాదక బాధలు తెలుసుకున్నారు. స్వయంగా కొందరి చిన్నారులకు వైద్య సేవలు అందించారు. అలాగే డీఎంహెచ్‌X ఓ హరిశ్చంద్రారెడ్డితో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామస్థులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కలుషిత నీటిని వినియోగించొద్దని సూచించారు. గ్రామంలో నీటి గుంటలను పూడ్చివేసి ఈగలను, దోమలను నివారించాలని గ్రామ సర్పంచ్‌X కు సూచించారు. మంత్రి వెంట జిల్లా వైద్య సిబ్బంది, గ్రామ సర్పంచ్‌X మురళీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.



హేమాజీపూర్ గ్రామంలో పర్యటిస్తున్న మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

జనరల్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం

- **డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌X డాక్టర్ రమేష్‌రెడ్డి**
- **జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలను తనిఖీ**

మహబూబ్‌నగర్(వైద్యవిభాగం): ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి స్థాయిలో జనరల్ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని వైద్య విద్య సంచాలకుడు(డీఎంఈ) డా. రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఆసుపత్రి టీచింగ్ హాస్పిటల్‌గా పునరుద్దరణ జరిగినందునా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఇబ్బందులను ఒక్కొక్కటిగా అధిగమిస్తామని అన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు, సదుపాయాల అవసరం చాలా ఉందని, వాటిపై ప్రతిపాదనలు పంపిస్తే ప్రతి ఒక్కటి మంజూరు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు, నిధులు మంజూరు చేసేందుకు, పారా మెడికల్ సిబ్బంది నియామకాల కోసం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాంకిషన్‌X , మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.సునందిని, ఆర్‌ఎంవో డా.శ్రీనివాసరాజు, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డా.జీవన్‌X కుమార్, డా.కిరణ్, ఆయా విభాగాల హెచ్‌X వోడీలు ఉన్నారు.

పనిచేయని డాక్టర్లపై చర్యలు..

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి నిరుపేద రోగులు వస్తారని, అలాంటి వారికి సేవ చేయకుండా విధులకు గైర్హాజరయ్యే వైద్యులపై సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎంఈ డా.రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం జనరల్ ఆసుపత్రి, మెడికల్ కళాశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆయన వైద్యుల అటెండెన్‌X్స రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం బ్లడ్ బ్యాంకును పరిశీలించారు. క్యాజువాలిటీ, ఎస్‌ఎన్‌X సీయూ, ఐసీయూ, సర్జికల్, పోస్ట్‌ఆపరేటివ్, లేబర్ రూం, మెడికల్ వార్డులను పరిశీలించారు.

ఆసుపత్రి అభివృద్ధికి సహకారం అందించండి.. డీఎంఈని కోరిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు తమ సహకారం ఎంతో అవసరమని జిల్లాకు వచ్చిన డీఎంఈ రమేష్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం డీఎంఈ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ఎమ్మెల్యేను కలిసి నియామకాలపై చర్చించారు.



మాట్లాడుతున్న డీఎంఈ డాక్టర్ రమేష్‌రెడ్డి

వచ్చే ఏడాది నాటికి కళాశాల పనులు పూర్తి..

జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులు జూన్‌X 2018 నాటికి పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ డా.రమేష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఎదిర గ్రామంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరలో సీఎం కేసీఆర్‌తో ఫౌండేషన్‌X స్టోన్‌X వేయిస్తామని, వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కళాశాలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాంకిషన్‌X ఉన్నారు.



ప్రసంగిస్తున్న ఇన్‌చార్జి ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్

పరిశోధనలో ఆరి తేరినప్పుడే సవాళ్లను అధిగమిస్తారు

- **ఇన్‌X చార్జి ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్**

మహబూబ్‌నగర్ క్రైం: పరిశోధనలో ఆరితేరినపుడే సవాళ్లను అధిగమించగలుగుతారని జిల్లా ఇన్‌X చార్జి ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం 'చట్టాలపై అవగాహన - చర్చ' జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎస్పీ పోలీసులనుద్దేశించి ప్రసంగించారు. బాధితులకు న్యాయం చేయడం, నేరగాళ్లకు శిక్ష ఖరారు చేయడం కోసం న్యాయస్థానం ముందు తగిన సాక్ష్యాలను ఉంచడంలో పోలీసు పరిశోధన అధికారులు పరిజ్ఞానానికి పదును పెట్టుకోవాల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణ నిర్మాణం కోసం అవసరమైన చట్టాలో మార్పులు జరుగుతాయని వీటిని అమలు పర్చేందుకు పోలీస్‌శాఖ సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆలోచనమేరకు జరుగుతున్న సదస్సులు పోలీస్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. హుజూరాబాద్ అడిషనల్ పీపీ సాంబశివరెడ్డి పరిశోధనలో సమాచారం వ్యవస్థ పరిజ్ఞానంపై ప్రసంగించారు. సమావేశంలో పీపీ బాలగంగాధర్‌రెడ్డి, డీఎస్పీలు భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

భౌతికదాడులు దేనికి సంకేతం

- **ఇదేనా బంగారు తెలంగాణ.?**
- **బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి**



మాట్లాడుతున్న పద్మజారెడ్డి

నవాబ్‌పేట: బంగారు తెలంగాణలో బీజేపీ నాయకులపై అధికార పార్టీ నాయకులు భౌతికదాడులు చేయడం దేనికి సంకేతమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నవాబ్‌పేట మండలం ఆర్సీపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బీజేపీ మండల అధ్యక్షుడు బాలస్వామిపై రాజకీయ దురుద్దేశంతో దాడి చేశారని, పోలీసులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. ప్రతి పక్ష నాయకులపై దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు బాలస్వామి, కొల్లినర్సింహా, యాదయ్య, నర్సింహులు, సత్యం తదితరులు ఉన్నారు.